నవతెలంగాణ
సమగ్ర తెలుగు దినపత్రిక
మెదక్
1
శనివారం | 24 ఆగస్టు 2024 | www.navatelangana.com

రైతుపాస్ బుక్ తనఖా లేకుండానే రుణాలు



మేనేజర్ కిషన్ జాదవ్

నవతెలంగాణ-పాపన్న పేట

రైతులకు పట్టాదార్ పాస్ బుక్‌లు తనఖా లేకుండానే రైతులకు రుణాలు ఇస్తామని పాపన్న పేట డీసీసీబీ మేనేజర్ కిషన్ జాదవ్ తెలిపారు . శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతు రూ.1.60 లక్షల రుణం వరకు మార్టిగేజ్ చేసుకో బోమన్నారు. కేవలం ధరణి చార్జి క్రియేషన్ చేసి రుణం ఇస్తామని చెప్పారు. అసైన్ మెంట్ భూములకు కూడా రుణాలు ఇస్తామని తెలిపారు. రైతు నేస్తం పథకం ద్వారా ఎకరానికి రూ.2 లక్షల రుణం ఇస్తామన్నారు. లాంగ్ టర్మ్ లోన్ క్రింద ఎకరానికి రూ.4 లక్షల చొప్పున పౌల్ట్రీ, డైరీ, షీప్ ఫామ్ లకు రుణాలు ఇస్తామని తెలిపారు. తమ బ్యాంకు పరిధిలో రూ.5.50 కోట్ల రుణాలు మాఫీ కాగా, ఇప్పటి వరకు రూ.4.50 కోట్లు తిరిగి రుణాలుగా ఇచ్చామన్నారు. మిగతా రైతులు వెంటనే బ్యాంక్‌కు వచ్చి రుణాలు తీసుకోవాలని కోరారు. డిపాజిట్‌లపై ఇతర బ్యాంక్‌ల కన్నా ఎక్కువ వడ్డీ ఇస్తామన్నారు. ఏడేళ్ళ తర్వాత చీకోడ్ సొసైటీ పరిధిలో ఎల్‌టీ లోన్‌లు ఇచ్చినట్లు చెప్పారు. ఆయన వెంట చీకోడ్ సొసైటీ చైర్మన్ దత్త రాజ్ ఉన్నారు.

ఎంపీడీవో కార్యాలయాన్ని తనిఖీ చేసిన జడ్పీ సీఈవో



నవతెలంగాణ-పెద్ద శంకరంపేట

పెద్ద శంకరంపేటలోని ఎంపీడీవో కార్యాలయాన్ని మెదక్ జిల్లా జెడ్పి సీఈఓ ఎల్లయ్య శుక్రవారం తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలన కేంద్రంలో వచ్చే దరఖాస్తులను వెంటనే ఆన్లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ప్రజా పాలన కేంద్రం పనితీరును పరిశీలించడంతోపాటు అందులోని పలు రికార్డులను సైతం తనిఖీ చేశారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలను తప్పనిసరిగా అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రఫిక్ ఉన్నిసా ఎంపీ ఓ విటల్ రెడ్డి సూపర్ ఇండెంట్ షాకీర్ కార్యాలయ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

కార్ల టైర్లు ఎత్తుకెళ్లిన దొంగలు



నవతెలంగాణ-నిజాంపేట

కార్ల టైర్లు ఎత్తుకెళ్లిన సంఘటన నిజాంపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే, శుక్రవారం తెల్లవారుజామున దాదాపు 4 గంటల సమయంలో ఎవరో గుర్తు తెలియని దుండగులు నిజాంపేట గ్రామానికి చెందిన చెరివిరాల సురేష్ కుమార్‌కు చెందిన కారు 3 టైర్లను , పంజా మహేందర్‌కు చెందిన కారు 4 టైర్లను, గడ్డం రాజుకు చెందిన కారు 1 టైరును విప్పుకొని దొంగలు ఎత్తుకెళ్లినట్లు స్థానిక ఏఎస్ఐ జైపాల్ రెడ్డి తెలిపారు. సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

అంగన్వాడీ విద్యార్థులకు సుల్తాన్ కుర్చీలు, పలకల పంపిణీ



నవతెలంగాణ-చౌటకూర్

మండలంలోని సుల్తాన్‌పూర్ గ్రామంలో ఉన్న రెండు అంగన్వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకు సుల్తాన్‌పూర్ హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ సభ్యులు శుక్రవారం రోజున కుర్చీలు, పలకలు పంపిణీ చేశారు. హెల్పింగ్ హాండ్స్ అధ్యక్షులు నేత సురేష్, ప్రధాన కార్యదర్శి ఎండి కమ్రుద్దీన్, సభ్యులు ఎండి అంజత్, మంగలి శ్రీనివాస్, గొల్ల శేఖర్, ఎండి ఖాజా మైనోద్దీన్‌లు వాటిని అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పావని, అంగన్వాడీ టీచర్లు గొల్ల కవిత, గంట కవిత, యూత్ సభ్యులు నర్సింలు, చంటి అరవింద్ పాల్గొన్నారు.

చెట్టును ఢీ కొట్టిన బైకు..అక్కడికక్కడే వ్యక్తి మృతి



నవతెలంగాణ-గజ్వేల్ రూరల్

బైకు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ సంఘటన గజ్వేల్ మండలం కోల్గూర్ గ్రామ శివారులో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానిక సీఐ బి సైదా కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా నిజాంపేట మండలం తిప్పనగండ్ల గ్రామానికి చెందిన షేర్ పల్లి స్వామి (40) ప్రజ్ఞాపూర్ లో నివాసం ఉంటున్నారు. గురువారం ఉదయం తన అత్తగారి గ్రామం మిరుదొడ్డి మండలం కాసులబాద్ కి వెళ్లారు. తిరిగి ప్రజ్ఞాపూర్ వచ్చే క్రమంలో గజ్వేల్ మండలం కోల్గూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ రోడ్డు నుంచి కొంత దూరంలో కిందికి పడిపోవడంతో ఎవరు చూడలేదు. రాత్రంతా ప్రమాదం జరిగిన చోటే ఉండిపోయాడు. మృతుడి భార్య రజిత ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తుంది. విధులు ముగించుకొని రాత్రి 9:30 కి ప్రజ్ఞాపూర్ చేరుకున్న రజిత, భర్త కోసం ఫోన్ చేసింది. భర్త స్వామి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తన తల్లికి ఫోన్ చేసి కనుక్కోంది. ఇక్కడి నుంచి స్వామి బయలుదేరి ప్రజ్ఞాపూర్ వస్తున్నాడని చెప్పడంతో వస్తాడులే అనుకొని కొంత ఆలస్యం చేసింది. తెల్లవారుజామున పొలం పనికి వెళుతున్న రైతులు చూసి స్థానికుల సహాయంతో గజ్వేల్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సీఐ సైదా హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను స్వయంగా వీక్షించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి విషయాన్ని తెలిపారు. అనంతరం శవపంచనామ నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సైదా తెలిపారు.

ప్రజలకు, రైతులకు ప్రయోజనకారిగా ఉండే చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం కృషి



మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

నవతెలంగాణ-హవేలి ఘనాపూర్

ప్రజలకు, రైతులకు ప్రయోజనకారిగా ఉండే విధంగా చట్టాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో ఆర్ఓఆర్ ముసాయిదా చట్టం 2024 అమలుపై వివిధ వర్గాల ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకునేందుకు ఏర్పాటు చేసిన చర్చా వేదికలో తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి, నర్సాపూర్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, మెదక్ ఆర్డీవో రమాదేవితో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ రైతుల ఇబ్బందులు గుర్తించిన ప్రభుత్వం అందరితో సమాలోచన చేసి చట్టం తెచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ చర్చా వేదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన హక్కుల రికార్డు బిల్లు 2024 రూపకల్పన సందర్భంగా న్యాయవాదులు, రైతులు, రైతు సంఘాలు, రైతులు, పదవీ విరమణ చేసిన అధికారులు, సిబ్బంది, మేధావులు ఇలా అన్ని వర్గాల ప్రజల అభిప్రాయ సేకరణకు చర్చా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. నూతన చట్టం తేవడం ద్వారా రైతుల ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం చట్టం రూపకల్పనలో క్షేత్రస్థాయిలో ప్రజల సూచనలు, సలహాలను తీసుకోవాలని సూచించారు. ఈ నూతన ముసాయిదా చట్ట రూపకల్పనలో భాగంగా అభిప్రాయ సేకరణలో ఇచ్చిన సలహాలు, సూచనలు ప్రభుత్వానికి అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆర్ఓఆర్ చట్ట రూపకల్పనలో భాగంగా ప్రభుత్వం అభ్యంతరాలు సలహాలు, సూచనలు కొరకు ప్రభుత్వం వెబ్‌సైట్ కూడా అందుబాటులోకి తెచ్చిందని వెబ్ సైట్‌లో కూడా సలహాలు సూచనలు అందజేయాలని ఆయన సూచించారు. రైతులకు స్వేచ్ఛగా సక్రమంగా హక్కులను కల్పించే చర్యల్లో ఇలాంటి చర్చా వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారి గోవింద్, అన్ని మండలాల తహశీల్దార్ , న్యాయవాదులు, రిటైర్డ్ ఉద్యోగులు, రైతు సంఘాల నాయకులు, రైతులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

మృతుడి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ



నవతెలంగాణ- కల్హేర్

నిజాంపేట్ మండలంలోని జమ్మి కుంట గ్రామానికి చెందిన మామిడి సాయిలు కుమారుడు మామిడి ప్రసాద్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్‌రెడ్డి శుక్రవారం మృతుడి ఇంటికి వెళ్లి.. అతని కుటుంబాన్ని పరామర్శించి మనో ధైర్యాన్ని అందించారు. ఎమ్మెల్యేతోపాటు మండల తాజా మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, సిర్గాపూర్ తాజా మాజీ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు సురేష్ గౌడ్, మాణిక్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, వెంకట్ రెడ్డి, నాయకులు మహేష్, విట్టల్, దుర్గేష్, రవి, సలీం తదితరులు పాల్గొన్నారు.

పని భారం ఫుల్.. రిక్రూట్‌మెంట్ నిల్

- ఫ్రీ జర్నీతో పెరిగిన ప్రయాణికులు
- తీరిక లేకుండా తిరుగుతున్న బస్సులు
- రిటైర్మెంట్ తప్ప రిక్రూట్‌మెంట్ లేదు
- స్టీరింగ్‌పై బువ్వతిని బస్సు నడుపుతున్న డ్రైవర్లు
- కండక్టర్లకు ఊపిరాడని పరిస్థితి
- ప్రతి ట్రిప్‌కు గంటలన్నర ఆలస్యం, డబుల్ డ్యూటీల భారం
- సిబ్బంది కష్టపడి పని చేస్తున్నందున్నే ఆదాయం: ప్రభులత, ఆర్ఎం, మెదక్ రీజియన్



.నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి

పని భారం ఫుల్...రిక్రూట్‌మెంట్ నిల్ అన్నట్లుగా ఉంది టీఎస్ ఆర్టీసీ పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నప్పటికీ టీఎస్ ఆర్టీసీలో మాత్రం ఉద్యోగాల్ని భర్తీ చేయడంలేదు. పైగా ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో బస్సుల్లో రద్దీ పెరిగింది. దీంతో సిబ్బందిపై పని భారం కూడా విపరీతంగా పెరిగింది. పండగల పేరిట తీరిక లేకుండా బస్సుల్ని నడపాల్సి రావడంతో డ్రైవర్లు, కండక్టర్లు కనీసం భోజనానికి కూడా రెస్ట్ తీసుకునే పరిస్థితిలేదు. బస్సుల్లో రెండింతల మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండడంతో ప్రతి ట్రిప్‌కు గంటన్నర నుంచి రెండు గంటల వరకు ఆలస్యమవుతుండడంతో అదనపు పని గంటలు డ్యూటీ చేయాల్సి వస్తుంది. సిబ్బంది కొరత వల్ల డబుల్ డ్యూటీ చేయిస్తున్నారు. నగదు ఆదాయం తీసుకురావాలని కండర్లకు టార్గెట్స్ పెట్టి వేధిస్తున్నారు.

మెదక్ రిజీయన్ పరిధిలో 8 బస్ డిపోలన్నాయి. సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్, మెదక్, నర్సాపూర్, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, దుబ్బాక, సిద్దిపేట డిపోలున్నాయి. కరీంనగర్ రీజియన్ పరిధిలోని హుస్నాబాద్ డిపో కూడా సిద్దిపేట జిల్లా పరిధిలోనే ఉంది. మెదక్ రీజియన్ పరిధిలోని 8 డిపోల్లో 593 బస్సులున్నాయి. వీటిల్లో పల్లె వెలుగు 389 బస్సులుండగా ఎక్స్‌ప్రెస్ బస్సులు 147 ఉన్నాయి. మెదక్ రీజియన్ పరిధిలో 2550 మంది ఉద్యోగులున్నారు. వీరిలో 1050 మంది డ్రైవర్లు, 750 మంది కండక్టర్లు ఇతర సిబ్బంది 750 మంది వరకు ఉన్నారు. రోజుకు 2.05 లక్షల కిలో మీటర్ల మేర బస్సులు ప్రయాణిస్తున్నాయి. నిత్యం 2.40 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఉచిత ప్రయాణానికి ముందు మెదక్ రీజియన్‌లో రోజుకు 1.70 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు. అలాగే ఉచితానికి ముందు రోజుకు రూ.94.55 లక్షల ఆదాయం వచ్చేది. ప్రస్తుతం ఉచిత ప్రయాణం వల్ల మహిళలు అధికంగా ప్రయాణిస్తున్నందున రోజుకు రూ.1.29 కోట్లకు చేరింది. దీంతో రీజియన్ ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) గతంలో 74.09 శాతం ఉండగా ప్రస్తుతం 105.92 శాతానికి పెరిగింది.

ఆర్టీసీలో పని భారం

ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభమయ్యాక పని వత్తిడి పెరిగింది. పైగా ఆర్టీసీలో వయసు మీరిన సిబ్బంది పదవి విరమణ పొందడం తప్ప కొత్తగా రిక్రూట్ అయిన పరిస్థితిలేదు. మెదక్ రీజియన్ పరిధిలో 2550 మంది ఉద్యోగుల్లో ఇటీవల 40 మంది వరకు రిటైర్ అయ్యారు. ఒక్కరు కూడా కొత్తగా రిక్రూట్ చేయబడలేదు. దీంతో డ్రైవర్లు, కండర్లపై విపరీతమైన పని భారం మోపబడుతుంది. 8 డిపోల పరిధిలోని బస్సులు వివిధ రూట్లలో నడిపే విషయంలో ఒక ట్రిప్ పోయి రావడానికి గంటల నుంచి 2 గంటల వరకు ఆలస్యమవుతుంది. ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చాక పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళా ప్రయాణికులు రెండింతలయ్యారు. చెయ్యి ఎత్తిన చోట ఆపాల్సి రావడం, దించడం, రద్దీ వల్ల టికెట్ ఇష్యూ కోసం సమయం పట్టడంతో ఆలస్యమవుతుంది. దూర ప్రాంతాల రూట్లలో తిరిగే బస్సుల్లో డ్యూటీ చేసే డ్రైవర్లు, కండక్టర్లు ఒక డ్యూటీలో కనీసం ఐదు గంటలైనా అదనంగా పనిచేయాల్సి వస్తుంది. పైగా కండక్టర్లకు మహాలక్ష్మీ టికెట్లు పోగా నగదు రూపంలో ఎక్కువ ఆదాయాన్ని తీసుకురావాలని రోజువారిగా టార్గెట్స్ పెట్టి వత్తిడి చేస్తున్నారు. దీంతో డ్రైవర్, కండక్టర్లు ప్రతి స్టేజీ వద్ద పురుష ప్రయాణికుల కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. నగదు ఆదాయం రాకపోతే సీఐలు, ఇతర అధికారులు కండక్టర్లను వేధిస్తున్న పరిస్థితి ఉంది. బస్సులో 45 సీట్ల వరకు ప్రయాణికులు ఉండాల్సింది పోయి 70 మంది వరకు ప్రయాణిస్తున్న పరిస్థితి ఉంది. ఓవర్ లోడ్ వల్ల బస్సులు తరచూ రిపేర్లకు వస్తున్నాయి. దీంతో డ్రైవర్లపై పని భారం పడుతుంది. రాఖీ పండల సందర్భంగా ఐదు రోజుల పాటు స్పెషల్స్ పేరిట బస్సులు నడిపారు. ఆ ఐదు రోజులు డ్రైవర్లు, కండక్టర్లకు భోజన వసతి ఏర్పాటు చేసిన సంస్థల మధ్యాహ్నం పూట బస్సులు ఆగకుండా నడిపించారు. డ్రైవర్లు స్టీరింగ్‌పైన కూర్చొనే భోజనేం చేసిన ఫోటోలో సోషల్ మీడియలో వైరల్ అయ్యాయి. పైగా అలాంటి నిబంధతతను అభినందిస్తున్నామంటూ ఎండీ సజ్జార్ పేర్కొన్నారు.



అంటే చార్లీ ఛాప్లీన్ సినిమా మాదిరిగా కార్మికుడు తీరిక లేకుండా యంత్రంపైన పనిచేసినట్లుగా ఆర్టీసీలో కూడా డ్రైవర్లు, కండక్టర్ల పరిస్థితి తయారైంది. 40 మందికి టికెట్లు ఇష్యూ చేయాల్సింది పోయి 70-80 మందికి టికెట్ ఇవ్వడం కోసం కాలుమోపలేని వత్తిడిలో కండక్టర్లు డ్యూటీ చేస్తున్నారు. మహిళా కండక్టర్ల పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది. నగదు ఆదాయం పెంచాలన్న సంస్థ వత్తిడి వల్ల పురుషుల్ని ఎక్కించుకోవడం కోసం పాట్లు పడుతున్నారు. అందులో భాగంగా ఉచితంగా ప్రయాణించే మహిళలకు బస్సులు ఆపకుండా పోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. జర్నలిస్టుల్ని బస్సు ఎక్కించుకోవడానికి కూడా నిరాకరిస్తున్న పరిస్థితి ఉంది. రాఖీ పండగ సందర్భంగా గజ్వేల్-ప్రజ్ఞాపూర్, దుబ్బాక డిపోల్లో అధిక ఆధాయం తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అధికారుల వేధింపులకు వ్యతిరేకంగా మెదక్ డిపోలో డ్రైవర్లు రెండు మూడు రోజుల పాటు ఆందోజళనలు చేయాల్సి వచ్చింది.

ప్రయాణికులు ఫుల్...బస్సుల్లేవు

మెదక్ రీజియన్ పరిధిలో నడిచే బస్సుల్లో నిత్యం ప్రయాణికులు కిక్కిరి కనిపిస్తారు. నారాయణఖేడ్-హైదరాబాద్, జహీరాబాద్-హైదరాబాద్, మెదక్-హైదరాబాద్, హైదరాబాద్-సిద్దిపేట రూట్లల్లో నడిచే బస్సుల్లో జనం ఎప్పుడు చూసినా రద్దీగానే ఉంటున్నాయి. రెండు బస్సుల్లో పట్టాల్సిన ప్రయాణికులు ఒక్క బస్సుల్లోనే ఇరికి ఇరికి ప్రయాణించాల్సి వస్తుంది. రీజియన్‌లో రోజువారి ప్రయాణికుల సంఖ్యను బట్టి కనీసం వెయ్యి బస్సులైనా నడపాలి. పాత బస్సులు ఓవర్‌లోడ్ వల్ల పికప్ తగ్గి స్పీడ్‌గా వెళ్లలేకపోతున్నాయని పలువురు డ్రైవర్లు చెబుతున్నారు. పల్లె వెలుగుతో పాటు ఎక్స్‌ప్రెస్, లెగ్జరీ, సూపర్ లెగ్జరీ బస్సుల సంఖ్యను పెంచాలనే డిమాండ్ ఉంది. ఇటీవల మెదక్ రీజియన్‌కు కొన్ని బస్సులు వచ్చినా అవి అవసరాలకు సరిపోయే పరిస్థితిలేదు.

సిబ్బంది కష్టపడుతున్నందునే ఆదాయం

: ప్రభులత, ఆర్ఎం, మెదక్ రీజియన్

సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారు. రిక్రూట్‌మెంట్స్ చేసే అవకాశముంది. పని వత్తిడి ఉన్నా సంస్థ పట్ల అంకిత భావంతో ఉద్యోగులు పని చేస్తున్నారు. రాఖీ ఇతర పండుగల సీజన్లలో అధిక ఆధాయం వస్తుంది. ఉచిత ప్రయాణంతో రీజియన్‌కు వచ్చే ఆదాయం పెరిగింది. ఇంకొన్ని బస్సులు కూడా వస్తాయి.

నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడేది సీపీఎం

- రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు





నవతెలంగాణ-జహీరాబాద్

నిరంతరం ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేయడమే సీపీఐ(ఎం) ప్రధాన కర్తవ్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. గురువారం జహీరాబాద్ పట్టణంలోని భీమ్ భవన్ కల్యాణ మండపంలో నిర్వహించిన సీపీఐ(ఎం) మూడవ మహాసభల సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో రాష్ట్రవ్యాప్తంగా అనేక పోరాటాలు చేసి విజయాలు సాధించిన ఘనత తమ పార్టీకి దక్కుతుందని అన్నారు. కార్మిక కర్షక వర్గ సమస్యలతో పాటు అట్టడుగు వర్గంలో ఉన్న వారందరికీ న్యాయం చేకూరే విధంగా తమ పార్టీ అనేక ఉద్యమాలను నిర్వహిస్తూ పేదల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకుంటుందని అన్నారు. జిల్లాలో కూడా అనేక ఉద్యమాలు నిర్వహించి విజయాలు సాధించిన ఘనత ఉందన్నారు జహీరాబాద్‌లో పార్టీపరంగా తీసుకున్న కార్యక్రమాల్లో రాష్ట్రస్థాయి నాయకులు పాల్గొని ఎన్నో ఉద్యమాలను నిర్వహించి విజయాలు సాధించిన ఘనత జహీరాబాద్ ప్రాంతానికి ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం మూడవ జిల్లా మహాసభలను జహీరాబాద్‌లో నిర్వహించడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. జహీరాబాద్‌లో ఉన్న పార్టీ నాయకత్వం ఎంతో ధృడనిశ్చయంతో క్రమశిక్షణతో కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. పార్టీ నాయకత్వంతో పాటు అభిమానులు శ్రేయోభిలాషులు వివిధ సంఘాల సభ్యులు మహాసభలను దిగ్విజయం చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మహాసభల చైర్మన్గా బి రామచందర్ కార్యదర్శిగా మహిపాల్ కోశాధికారిగా నరసయ్యలను ఎన్నుకున్నారు. వీరితోపాటు వివిధ సంఘాలకు చెందిన 20 మంది సభ్యులను ఎన్నుకున్నారు.ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి జయరాజ్ కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, మాణిక్యం, రాజయ్య ఏరియా కార్యదర్శి డి రామచందర్ సభ్యులు మహిపాల్ నరసయ్య రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రూ.2లక్షల రుణమాఫీ వెంటనే చేయాలి

- రైతుసంఘం రాష్ట్ర నాయకులు గొల్లపల్లి జయరాజు
- సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నా.. ఏఓకు వినతి



నవతెలంగాణ-సంగారెడ్డి

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎదుట ధర్నా చేసి ఏవో పరమేశ్వర్‌కి వినతిపత్రం అందజేశారు. అనంతరం జయరాజ్ మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 2.50 లక్షల మంది రైతులు ఉంటే ఇప్పటి వరకు మూడు విడుతల్లో 97873 మంది రైతులకు రూ.846.31 కోట్లు మాత్రమే రుణమాఫీ అయిందన్నారు. ఇంకా వేలాది రైతులు రుణ మాఫీ కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి.. ఇప్పుడు రేషన్ కార్డు పరిగణలోకి తీసుకోవడంతో అనేకమంది రైతులకు రుణమాఫీ రాలేదన్నారు. ఆధార్, బ్యాంక్ అకౌంట్, పట్టాపాస్ బుక్‌లో తప్పులు ఉన్న రైతుకు రుణమాఫీ రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నార న్నారు. టెక్నికల్ సమస్యను దృష్టిలో పెట్టుకొని రుణమాఫీ చేయకపోవడం సరైనది కాదన్నారు. వెంటనే వాటిని సరి చేసి రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్చేశారు. కోరారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చ రించారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా అధ్యక్షులు రాజయ్య ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, జైపాల్ రెడ్డి, రైతు నాయకులు లక్ష్మారెడ్డి, పి.శ్రీనివాస్ రెడ్డి, నాగరాజు, రాజు, కే.రాజిరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, భూషణం, మల్లేశం, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

బొప్పాపూర్ కుల బహిష్కరణపై కేసు నమోదు

నవతెలంగాణ -దుబ్బాక రూరల్

అక్బర్పేట్ భూంపల్లి మండల కేంద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన బండమీది సాయిలు కుటుంబాన్ని కులస్తులు బహిష్కరించిన విషయం విధితమే. అయితే తమని కులం నుంచి పెద్ద మనుషులు బహిష్కరించారని శుక్రవారం బండమీది పోచవ్వ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గవ్వల చంద్రయ్య, కోనాపురం శ్రీనివాస్, మారి చంద్రయ్య, గవ్వల పెంటయ్య, ఎనగుర్తి పద్మయ్య, దుంపలపల్లి స్వామి స్వామిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై హరీష్ గౌడ్ తెలిపారు.

స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో సమానత్వం కోసం పోరాడుదాం



నవతెలంగాణ-జహీరాబాద్

స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో సమానత్వం కోసం పోరాడదామని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పి.అశోక్ అన్నారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) ఆధ్వర్యంలో జహీరాబాద్ ఎస్సీ కాలేజ్ హాస్టల్లో '78 ఏళ్ల స్వాతంత్రం రాజ్యాంగానికి ఎదురవుతున్న సవాళ్లు' అనే అంశంపై శుక్రవారం సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చి 78 ఏండ్లు గడుస్తున్న ఇంకా దేశంలో పేదరిక నిర్మూలన జరగలేదని దళితులపై దాడులు పెరుగుతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను నిర్లక్ష్యం చేస్తున్నాయని విద్యకు బడ్జెట్లో సరియైన నిధులు కేటాయించడం లేదని దీంతో విద్యార్థులు తమ చదువును మధ్యలోనే ఆపివేస్తున్నారన్నారు. శాస్త్రీయ విద్యా విధానాన్ని పెంపొందించాలని విద్యకు అధిక నిధులు కేటాయించాలని విద్య, వైద్యం ప్రభుత్వం చేతుల్లో ఉండాలని ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉండాలన్నారు. భారత రాజ్యాంగ రక్షణకు, సమానత్వ సాధన కోసం పోరా దుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కమిటీ సభ్యులు నరేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాజేష్, విద్యార్థులు పాల్గొన్నారు.

పటాన్‌చెరు,దౌల్తాబాద్ రహదారి విస్తరణ చేపట్టాలి

సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు

బి.నాగేశ్వరరావు

సీఐటీయూ ఆధ్వర్యంలో ఇంద్రేశం దర్గా వద్ద

సంతకాల సేకరణ



నవతెలంగాణ-పటాన్‌చెరు

పటాన్‌చెరు నుంచి ఇంద్రేశం మీదుగా దౌల్తాబాద్ వెళ్ళే ఆర్అండ్‌బి రహదారి విస్తరణ చేపట్టాలని, గుంతలు పడిన రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బి.నాగేశ్వరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం మండలంలోని ఇంద్రేశం దర్గా వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. అనంతరం నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఇంద్రేశం రహదారిపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులు నరకం చూస్తున్నారన్నారు. దినదినా అభివృద్ధి చెందుతున్న ఇలాంటి ప్రాంతంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నదన్నారు. ముఖ్యంగా జీఎంఆర్ రహదారి పూర్తిగా గుంతలమయం కావడంతో.. వాహనాలు ముందుకు కూడా కదల్లేని దుస్థితి ఉన్నదన్నారు. ముత్తంగి రింగు రోడ్డు నుంచి శివనగర్ చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ కోసం రూ.20 కోట్లు హెచ్ఎండీఏ ప్రతిపాదనలు పంపి, మంజూరు చేసినా.. రహదారి విస్తరణకు నోచుకోవడం లేదని మండిపడ్డారు. ప్రస్తుతం గుంతలు పూడ్చేందుకు రూ.3 కోట్ల ప్రతిపాదనలు పంపినా.. ఎలాంటి పురోగతి లేకపోవడం దారుణమన్నారు. ఆర్అండ్‌బి అధికారుల నిర్లక్ష్యంతో రోడ్డు మీద అనేక ప్రమాదాలు జరుగుతున్నా.. ఇప్పటికీ పట్టించుకున్న పాపాన పోవటం లేదని మండిపడ్డారు. భారీ వాహనాలు, బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలతో ఈ రహదారి నిత్యం రద్దీగా ఉంటున్న దన్నారు. గతంలో ధర్నా, నేడు సంతకాల సేకరణ కార్యక్రమాలు చేస్తున్నట్లు రహదారి విస్తరణ చెప్పట్టే వరకు పెద్దయెత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.కా ర్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎస్.సురేష్ కుమార్, సుభాష్, వరప్రసాద్, శ్రీనివాస్, రాములు, రామకృష్ణ, సురేష్, సాగర్, నరేంద్ర, వీరయ్య,శ్రీనివాసరావు,నవీన్ పాల్గొన్నారు.

విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులును జయప్రదం చేయాలి



నవతెలంగాణ-జహీరాబాద్

భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో ఈనెల 27,28 తేదీల్లో సంగారె డ్డిలో నిర్వహించనున్న విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మహేష్ పిలుపునిచ్చారు. స్థానిక కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యా రంగం ఎదుర్కొంటున్న సవాల్లు, విద్యార్థి వ్యతిరేక విధానాలు, సమా జంలో వస్తున్న మార్పులపై, సమాజ అభివృద్ధికై ఉపయో గపడే విధంగా ఈ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. విద్యావేత్తలు, సామాజికవేత్తలు, మేధావులు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకత్వం పాల్గొని తరగతులను బోధిస్తారన్నారు. ఎస్ఎఫ్ఐ ఏర్పడినప్పటి నుంచి విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నదన్నారు. శాస్త్రీయమైన విద్యా విధానం కోసం విద్యా కార్పొరేటీకరణ, కాషాయకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నదన్నారు. విదేశీ యూనివర్సిటీలు తీసుకు వచ్చి ఉన్నంత విద్యా వ్యవస్థను కార్పొరేట్‌కు అప్ప జెప్పే విధంగా కేంద్ర ప్రభుత్వం చూస్తున్నదన్నారు. అలాం టి విద్యా వ్యతిరేక విధానాలపై ఎస్ఎఫ్ఐ పోరాడు తున్నదన్నారు. అలాగే జహీరాబాద్‌లో నిర్వహించాల్సిన ప్రభుత్వ ఐటిఐని సంగారెడ్డిలో నిర్వహిస్తుండడంతో.. ఇక్కడి విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఆ నిర్ణయాన్ని మానుకోవాలన్నారు. కాగా జిల్లాలో విద్యార్థి సంఘం ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు, ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై పోరాటానికి పదును కట్టేందుకు జరుగుతున్న ఈ శిక్షణా తరగతుల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎ ఫ్ఐ జిల్లా అధ్యక్షులు టి.రాజేష్, జిల్లా కమిటీ నాయకులు, సతీష్ నాయకులు, మల్లేష్, నితిన్, దత్తు తదితరులు పాల్గొన్నారు.

నవతెలంగాణ
సమగ్ర తెలుగు దినపత్రిక
సంగారెడ్డి
శనివారం | 24 ఆగస్టు 2024 | www.navatelangana.com

ప్రతి ఒక్కరూ పారిశుధ్య కార్యక్రమాల్లో పాల్గొనాలి



నవతెలంగాణ-జహీరాబాద్

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పారిశుధ్య కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జహీరాబాద్ పట్టణంలోని శాంతి నగర్, హౌసింగ్ బోర్డ్ కాలనీల్లో శుక్రవారం పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. పారిశుధ్యంతో అంటువ్యాధులను నిర్మూలించవ చ్చున్నారు. వర్షం కారణంగా ఎక్కడైనా నీళ్ల నిలబడితే వాటి ద్వారా దోమలు వ్యాప్తిచెంది.. తద్వారా రోగులు ప్రబలుతాయన్నారు. కాబట్టి నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ సంధ్యారాణి, రవీందర్ రెడ్డి, రాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే



నవతెలంగాణ-కల్హేర్

కల్హేర్ మండలంలోని మీర్ఖాన్‌పేట్ గ్రామానికి చెందిన తాజా మాజీ ఉపసర్పంచ్ శివరాంపల్లి లక్ష్మీ భూమయ్య కుమారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, జిల్లా యువ నాయకులు, మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి వీరాభిమాని రాజు ముదిరాజ్ వివాహం శుక్రవారం ఘనంగా జరిగింది.మండల కేంద్రమైన నిజాంపేట కూడలిలోని ఎస్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ వివాహ కార్యక్రమానికి నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నారాయణ, తాజా మాజీ జెడ్పీటీసీ నరసింహారెడ్డి, జిల్లా కో ఆప్షన్ సభ్యులు డాక్టర్ ఆలీ, పార్టీ మండలాధ్యక్షులు రామ్‌సింగ్, తాజా మాజీ సర్పంచ్‌లు గోపాల్ రెడ్డి, నవాబ్ పటేల్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, మాజీ వార్డ్ మెంబర్ ఒక భూమయ్య తదితరులు పాల్గొన్నారు.



యువత ఫిట్‌నెస్‌పై దృష్టి సాధించాలి

నవతెలంగాణ-సదాశివపేట

యువత ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. ఐసీఎన్ ఇండియా నిర్వహించిన జిమ్ బాడీ ఫిట్నెస్ పురుషుల కేటగిరిలో మూడోస్థానం సాధించిన బలరామ్, ట్రైనర్ వినోద్‌లను శుక్రవారం రోజు న ఎమ్మెల్యే అభినందించారు. అలాగే వారిని మున్సిపల్ చైర్‌పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్, మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్ అభినందిం చారు. ఈ కార్యక్రమంలో సదాశివపేట మండల అధ్యక్షులు పెద్దగొల్ల ఆంజనేయులు, బరాడి శివ, సాయిరాం, రఘు ప్రసాద్, పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.



సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

నవతెలంగాణ-జహీరాబాద్

జహీరాబాద్ మండలానికి చెందిన 14మంది లబ్ధిదారులకు రూ.4,25,500 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను శాసనసభ్యులు మాణిక్‌రావు జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణతో కలిసి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి, పార్టీ మండలాధ్యక్షుడికి లబ్దిదారులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మెన్ మచెందర్, తాజా మాజీ సర్పంచ్‌లు విజయ్, అబ్రహం, మల్చెల్మ పార్టీ అధ్యక్షులు ఆనందం, బూర్దిపాడ్ పార్టీ ప్రెసిడెంట్ పెంటా రెడ్డి, సత్వార్ గ్రామ పార్టీ అధ్యక్షులు సయీద్, మాజీ ఎంపీటీసీ బస్వరాజ్, నాయకులు మాణిక్‌రెడ్డి, శ్రీనివాస్, సతీష్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌దే

నవతెలంగాణ-గుమ్మడిదల

గత ప్రభుత్వం లక్ష రూపాయల రుణాన్ని కూడా పదేండ్ల కాలంలో మాఫీ చేయలేదని.. కానీ ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల్లోనే ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు పుట్ట నరసింహారావు అన్నారు. పార్టీ ముఖ్య నాయకులతో కలిసి మండల కేంద్రంలో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రూ.2 లక్షల రుణమాఫీ అర్హులందరికీ కచ్చితంగా అవుతుందని.. ఆపైన ఉన్న రైతులకు కూడా త్వరలో సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త అందించనున్నట్టు చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు వారి రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి రైతు రుణమాఫీ పేరుతో గురువారం ఏర్పాటు చేసిన రాస్తారోకోలో ఒక్కరైతు కూడా పాల్గొనలేదని ఎద్దేవా చేశారు. రైతులెవరూ నిరుత్సాహ పడొద్దని.. అర్హులందరికీ రుణమాఫీ జరుగుతుందన్నారు.అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి.. ఆ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు కొత్తపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు మద్ది వీరారెడ్డి, తాజా మాజీ ఎంపీటీసీ సురభి నాగేందర్ గౌడ్, జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్డే కృష్ణ, మాజీ సర్పంచ్ మండలి తులసీదాస్ తదితరులు పాల్గొన్నారు.




వినియోగదారుల అవగాహనా సదస్సు

నవతెలంగాణ-సంగారెడ్డి

సంగారెడ్డి పట్టణంలోని ఎస్‌వీ జూనియర్ కాలేజ్ ఆవరణలో జిల్లా వినియోగదారుల అవగాహనా సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ పి.రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డా.కూన వేణు గోపాలకృష్ణ, డీసీఐసి అనిల్, లీగల్ మెట్రాలజీ డిస్టిక్ ఇన్‌స్పెక్టర్ అమృత, డిస్టిక్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రాధాకృష్ణ, ప్యూయల్ డ్రాప్ సీఈవో సంగీత యూనియన్ బ్యాంక్ మేనేజర్, ధర్మరాజు కౌన్సిల్ మెంబర్ పాల్గొని వినియోగదారుల అవగాహన గురించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కాలేజ్ ప్రిన్సిపాల్ పి. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నేటి సమాజంలో ఉత్పత్తిదారులు అమ్మకదారుల నుంచి వినియోగదారులు ఏ విధంగా మోసపోతున్నారో వివరించారు. సదస్సులో వినియోగదారుల హక్కులు, పరిరక్షణ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఖేడ్ ఏఎంసీ పీఠం

ఎవరికి దక్కేనో..?



- ఖేడ్‌లో ఎస్సీకి రిజర్వుడ్
- ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసిన ఆశావాహులు
- రసవత్తరంగా మారిన ఏఎంసీ చైర్మెన్ పీఠం

వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసీ)లకు కొత్త పాలక వర్గాలను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలోనే వ్యవసాయ మార్కెట్లకు పాలకవర్గాలను ప్రకటిస్తామని ఇటీవల వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కూడా వెల్లడించారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీలకు సంబంధించి రిజర్వేషన్లను కూడా ప్రకటించింది. ఈ క్రమంలో ఖేడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎస్సీకి రిజర్వుడ్ అయింది. దాంతో ఆ సీటు దక్కించు కునేందుకు ఆశావాహులు ఇప్పటికే ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొంతమంది ఏకంగా మంత్రులను, ఎమ్మె ల్యేలను కలుస్తు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాగా రోజుకొకరు ఆశావాహులుగా బయటికొస్తుండడంతో.. ఖేడ్ ఏఎంసీ పోటీ రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో పాలకవర్గం ఎవరికి మొగ్గు చూపి.. పగ్గాలు అప్పజెప్పుతుందోనని స్థానికంగా ఉత్కంఠ నెలకొన్నది.

నవతెలంగాణ-నారాయణఖేడ్‌రూరల్

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ పదవి ఎస్సీకి రిజర్వుడ్ కావడంతో ఇప్పటికే ఆశావాహులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. తాతల నుంచి తమ కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ.. పార్టీ అభివృద్ధికి అహర్నిషలు కృషి చేస్తున్నట్టు కొందరు.. తాము సెట్కార్ మనుషులమని.. తాతల నుంచి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపామని ఇంకొంతమంది, పట్లోళ్ల కుటుంబంతో ఏండ్ల తరబడి తాము పార్టీ కోసం పని చేస్తున్నామని మరికొంతమంది, షెట్కార్, పట్లోళ్ల కుటుంబం తమకు ఇద్దరు సమానంగా ఎన్నో ఏండ్ల నుంచి వారి దగ్గర పని చేస్తున్నామని ఇంకొందరు చెప్పుకుంటూ చైర్మెన్ పదవీ కోసం మ్యాజిక్కులు చేస్తున్నారు. ఎలాగైనా తనకే చైర్మెన్ పీఠం దక్కుతుందని ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నారాయణఖేడ్‌లో ఇదే ఇప్పుడు హాట్ టాఫిక్. ఏ నలుగురు వ్యక్తులు కలిసినా ఈ చైర్మెన్ పదవీ గురించే మాట్లాడుకుంటున్నారు. కొందరు ఏకంగా బెట్టింగ్‌లు వేసే దాక వెళ్లారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఎవరికి వారే ధీమా..

తమకు షెట్కర్, పట్లోళ్ల కుటుంబ ఆశీర్వాదం 40 ఏండ్ల నుంచి ఉన్నదని కాబట్టి ఖేడ్ ఏఎంసీ సీటు తనకే వస్తుందని నాథన్ డ్యానీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే గైని సాయిలు.. తాను సెట్కార్ మనిషి అని తప్పకుండా తనకే పీఠం దక్కుందని ఆయన కూడా ఆశాభావంగా ఉన్నా రు. ఏసుదాసు కూడా.. తానూ పట్లోళ్ల మనిషి అని తనకే ఈ పదవి వస్తుందని నమ్మకంగా ఉన్నారు. అలాగే బుతపెల్లి లక్ష్మణ్ కూడా.. ఏండ్లుగా పార్టీ అభివృద్ధికే కృషి చేస్తున్న తనకే సీటు వస్తుందని ధీమాలో ఉన్నారు. పెద్దల ఆశీర్వాదం తనపై ఉన్నదని.. తనకే పీఠం దక్కుతుందని బోరంచ ఆనంద్ చెప్పుకొస్తున్నారు. తన కుమారుడు జెడ్పీటీసీగా పనిచేశాడని.. కాబట్టి పెద్దలు తమవైపే మొగ్గుచూ పుతారని మనోహర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. అలా దేగులువాడి శంకరన్న, నాగిలిగిద్ద శంకర్ ఇంకెందరో ఈ చైర్మెన్ పీఠంపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతర్గతంగా షెట్కర్‌కు సంజీవరెడ్డికి ముఖ్యమైన వ్యక్తిగా సిర్గాపూర్ కృష్ణ పేరు ఇంటర్నల్ ప్రపోజ్‌గా పెట్టే యోచనలో ఉన్నట్టు చర్చనడుస్తోంది. కాగా దేవీదాస్ వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నదని.. ఆయనకే పీఠం దక్కేలా ఉన్నదని గుసగుసలు వినపడు తున్నాయి. రసవత్తరంగా మారిన చైర్మెన్ పీఠం చివరికి ఎవరిని వరిస్తుందో తేల డానికి ఇంకొన్ని రోజులువేచి చూడాల్సిందే.

అర్హులు వీరే..

మార్కెట్ కమిటీ పరిధిలోని సన్నకారు రైతులు, ఇతర వ్యవసాయ ఉత్పత్తిదారులు, పశుగణం, పశుగణ ఉత్పత్తిదారులు అర్హులు. వారిలో కనీసం ఐదుగురు సభ్యులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, మహిళలై ఉండాలి. కమిటీలో లైసెన్స్ పొందిన వ్యాపా రు లు ఇద్దరు ఉండాలి. ఇక నలుగురు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా మార్కెట్ పరిధిలోని పీఏసీఎస్, సహకార మార్కెటింగ్ సంఘాల నుంచి ఒక సభ్యుడు, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఒకరు, జిల్లా వ్యవ సాయ, ఉద్యాన, పశు సంవర్ధక, మత్స్య శాఖ అధికారుల్లో ఒక సభ్యుడు, మార్కెట్ కమిటీ పరిధిలోని మేయర్, మున్సిపల్ చైర్మన్ లేదా గ్రామ సర్పంచుల్లో ఒకరు ఉంటారు. మార్కెట్ కమిటీ చైర్మెన్‌ను 12 మంది రైతుల నుంచి ఒకరిని నియమిస్తారు. వైస్ చైర్మెన్‌ను లైసెన్స్ ట్రేడర్స్ సభ్యుల నుంచి లేదా రైతు సభ్యుల నుంచి నియమించవచ్చు.

మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలి

- బృందావన్ క్యాంటీన్ ప్రారంభోత్సవంలో

ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి

నవతెలంగాణ-నారాయణఖేడ్‌రూరల్



మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని, కోటీశ్వరులు కావాలని ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. నారాయణఖేడ్ పట్టణంలోని ఆక్సిజన్ పార్క్‌లో బృందావన్ క్యాంటీన్‌ను ఎమ్మెల్యే చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా శక్తిని చాటే విధంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతున్నదన్నారు. కుట్టు మిషన్ గానీ, ఇంకా ఇతర బిజినెస్ లను చేయడానికి మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మహిళల అభ్యున్నతి కోసం లోన్‌లు, ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం ఎమ్మెల్యేను శాలువాతో మహిళలు సన్మానించారు. మహిళా సంఘం చేసిన వంటకాలను పరిశీలించి.. రూ.500 ఇచ్చి స్వీట్లు తిన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగ్ జీవన్, మున్సిపల్ చైర్మెన్ ఆనంద్ స్వరూప్ సెట్కార్, వైస్ చైర్మెన్ దారం శంకర్ సేటు, కౌన్సిలర్లు రామకృష్ణ, నర్సింలు హనుమండ్లు, సయ్యద్, వివేకానంద, శంకర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 28 నుంచి 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడోత్సవాలు

- ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

నవతెలంగాణ-పటాన్‌చెరు



పాఠశాల స్థాయి నుండి విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, చురుకుదనం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడోత్సవాలు నిర్వహిస్తోందని.. ఈనెల 28వ తేదీన పటాన్‌చెరు నియోజక వర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో లాంఛనంగా క్రీడలను ప్రారంభిస్తున్నట్లు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోని నియోజకవర్గంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పీఈటీలతో సమావేశమ య్యారు. ఈ సందర్భంగా ఎస్జిఎఫ్ క్రీడోత్సవాల ఏర్పాట్లపై చర్చించారు. క్రీడోత్సవాలలో భాగంగా కబడ్డీ, కోకో, వాలీ బాల్ క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరవ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు పోటీల్లో పాల్గొనవచ్చున్నారు. ప్రతీ పాఠశాల నుంచి విద్యార్థులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మండల విద్యాధికారులు రాథోడ్, జెమినీ రాణి తదితరులు పాల్గొన్నారు.

డ్రగ్స్‌కు బానిసై జీవితాలు పాడు చేసుకోవద్దు



నవతెలంగాణ-నారాయణఖేడ్‌రూరల్

డ్రగ్స్‌కు బానిసై జీవితాలు పాడు చేసుకోవద్దని ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. నారాయణఖేడ్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణ అవగాహనా సదస్సును శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సమాజంలో చాలా మంది డ్రగ్స్‌కు బానిసలై తన జీవితాలను పాడు చేసుకుంటున్నారన్నారు. కాబట్టి తెలంగాణలో డ్రగ్స్ అనే పదం వినపడకుండా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతున్నదన్నారు. డ్రగ్స్‌కు ఎవ్వరు అలవాటు పడొద్దని.. బానిసలుగా మారొద్దన్నారు.. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు జూనియర్ కళాశాల ప్రధానోపా ధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు..

రైతులకు బేడీలు వేసిన ఘనత బీఆర్ఎస్‌దే

- కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు,ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు కొల్కూరి నరసింహారెడ్డి

నవతెలంగాణ-పటాన్‌చెరు



రైతులకు బేడీలు వేసి జైల్లో పెట్టిన ఘనత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులదని.. 40 లక్షల మంది రైతులకు అండగా ఉంటూ రూ.31 వేల కోట్లతో రెండు లక్షల రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షులు కొల్కూరి నరసింహారెడ్డి అన్నారు. శుక్రవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతు వ్యతిరేకత విధానాలను అవ లంబించిందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు రుణ మాఫీ రూ.2 లక్షలు చేసి దేశంలోనే చరిత్ర సృష్టించారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ల అహంకారం, అక్రమ దోపిడీలతో ఈ రాష్ట్రం ఐదు లక్షల కోట్ల అప్పులు పాలైందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిర్చి, మొక్కజొన్న రైతులు మద్దతు ధర కావాలని.. అటవీ భూముల సమస్యలపై పట్టాలు కావాలని అధి కారులను అడిగితే రైతులకు బేడీ లేసి జైల్లో పెట్టిన ఘనత బీఆర్ఎస్ పార్టీదన్నారు. రైతులు, ప్రజలు సబండ వర్గాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వేచ్ఛ వాయువు పిల్చుకుం టున్నారన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీ వరెడ్డి, మాజీ పీసీసీ కార్యదర్శి మతిన్, మాజీ మార్కెట్ కమి టీ డైరెక్టర్ ఎస్కే ఆతిక్, వడ్డే గోపాల్, రహ్మన్, అక్షిత్ తదితరులు పాల్గొన్నారు.

ఏఐజీ ఆసుపత్రి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు

నవతెలంగాణ-మునిపల్లి



హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో గల ఏఐజీ ఆసుపత్రి ఆధ్వర్యంలో మండల పరిధిలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో శుక్రవారం మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈసందర్భంగా ఈ క్యాంపునకు హాజరైన రోగులకు ఇండోస్కోప్, అల్ట్రా సౌండ్, రక్తపరీక్షలు, షుగర్, బీపీ హైట్, వైట్ తదితర పరీక్షలు చేసి మందు లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవికుమార్, రేడియాలజిస్ట్ డాక్టర్ హర్షిణి రెడ్డి, ఎండోస్కోపీ డాక్టర్ సందీప్ నాథ్, డాక్టర్ వినీత్, పంతం ప్రవళిక, సుధీర్ రెడ్డి, ల్యాబ్ టెక్నీషియన్ సాయి, రక్త సేకరణ ఆరిఫ్, నర్సులు కృష్ణవేణి, స్వరూప, ఏఐజీ టీం సభ్యులు ఇంచార్జి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

30వ వార్డులో స్వచ్ఛదనం-పచ్చదనం

నవతెలంగాణ-జహీరాబాద్



జహీరాబాద్ పట్టణంలోని 30వ వార్డులో శుక్రవారం స్వచ్ఛ దనం-పచ్చదనం కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వ హిం చారు. ఇంటింటికి తిరిగి మొక్కలను పంపిణీ చేసి వాటిని నాటి సంరక్షిం చుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛతనం-పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతీ ఒక్కరు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయ కులు జాఫర్, ఆశం, ఆఫీస్ తదితరులు పాల్గొన్నారు.

అంతారంలో పారిశుధ్యం అస్తవ్యస్తం



- ప్రత్యేకాధికారి పర్యవేక్షణా లేమితో కొరవడిన పరిశుభ్రత
- అసలే వర్షాకాలం.. ఆపై రోడ్లపై మురుగునీరు
- భయాందోళనలో స్థానికులు

నవతెలంగాణ-మునిపల్లి

సర్పంచ్‌లు పదవీ కాలం ముగిసిన తర్వాత గ్రామానికో ప్రత్యేకాధికారిని ప్రభుత్వం నియమించింది. అయితే సదరు అధికారులకు వారి శాఖల పనులే ఎక్కువగా ఉండడంతో.. కేటాయించిన గ్రామాల్లో సరిగ్గా పర్యవేక్షణ చేయలేకపోతున్నారు. దాంతో గ్రామాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారుతున్నది. మునిపల్లి మండలంలోని అంతారమే ఇందుకు మంచి ఉదాహరణ. ఈ గ్రామంలో సరైన పారిశుధ్య పనులు లేకపోవడంతో.. మురుగు నీరు మొత్తం రోడ్లపై నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే వర్షాకాలం.. ఓ వైపు విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో మురుగు నీటి పక్కన ఆవాసాలుండాలంటే.. ప్రజలు జంకుతున్నారు. గ్రామ ప్రత్యేకాధికారిగా నియమించిన మండల తహసీల్దార్.. ఆయన శాఖకు సంబంధించిన పనుల్లోనే బిజీగా ఉంటున్నారు. దాంతో గ్రామంలో పారిశుధ్యం అస్తవ్యస్తం అయింది. కాబట్టి సంబంధిత అధికారులు స్పందించి.. గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టి తమ ఆరోగ్యాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

మునిపల్లి మండలంలోని అంతారం గ్రామానికి మండల తహసీల్దార్‌ను ప్రత్యేకాధికారిగా నియమిం చారు. కాగా గ్రామంలో సరిగ్గా పారిశుధ్య పనులు నిర్వహించకపోవడంతో మురికి నీరంతా రోడ్లపై పారుతున్నది. దాంతో ఈగలు, దోమలు ప్రబలి అంటు వ్యాధులు వచ్చే అవకాశమున్నదని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అలాగే గ్రామంలోని అనేక చోట్ల మురికి కాలువలు పిచ్చి మొక్కలతో చెత్త చెదారంతో నిండిపోయినప్పటికీ గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శి స్తున్నారు. అసలే వర్షాకాలం.. మరోపక్క అస్తవ్యస్త పారిశుధ్యం వల్ల.. ఎప్పుడు ఏ అనారోగ్య సమస్య వస్తుందన్న భయంతోనే కాలం వెళ్లదీస్తున్నట్టు వాపోతున్నారు. కాగా సమస్యలను గ్రామ ప్రత్యేకాధికారి అయిన మండల తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లేందుకు కార్యాలయానికి వెళితే.. అంతారం గ్రామస్తులు కార్యాలయానికి రావాలిన అవసరం లేదని పేర్కొన్నట్టు స్తానికులు చెబుతున్నారు.

ఈ విషయమై కార్యదర్శి శ్రీకాంత్ వివరణ కోరగా.. తాను ఇటీవలే నూతనంగా బదిలీపై వచ్చినట్టు తెలిపారు. గ్రామంలో పారిశుధ్య కార్మికులు ఒకరే ఉండడం వల్ల కొంత జాప్యం అవుతు న్నదన్నారు. అదేవిధంగా గ్రామంలో ఒకచోట కల్వర్టు కూలిపోయి మురికి కాలువ శుభ్రం చేసేందుకు వీలు కావడం లేదని తెలిపారు. నూతనంగా నిర్మించాలంటే ప్రస్తుతం నిధులు లేవని అందుకే పనుల్లో కొంత జాప్యం జరుగుతున్నదన్నారు.

వెంటనే పారిశుధ్య పనులు చేపట్టాలి



గ్రామ పారిశుధ్యం గురించి గ్రామ పంచాయతీ కార్యదర్శి, తహసీల్దార్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయింది. ఎవరి దృష్టికి తీసుకెళ్లాలో తెలియక సతమతమవు తున్నాం. పారిశుధ్యం ఇలాగే ఉంటే.. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నది. కాబట్టి వెంటనే పారిశుధ్య పనులు చేపట్టిలి.

\- జంగం నవీన్ కుమార్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు (సామాజిక సేవకుడు)



వ్యక్తిత్వ వికాసం పై అవగాహనా సదస్సు..

నవతెలంగాణ-జోగిపేట

ఎంపవర్ నిర్మాణ్ వారోత్సవాల్లో భాగంగా స్థానిక గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ జోగిపేట ఆధ్వర్యంలో శుక్రవారం వ్యక్తిత్వ వికాసం అనే అంశంపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యవక్తగా జోగిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ జె. మల్లేశం అవగాహన కల్పించారు. విద్యార్థులు చక్కగా చదువుకుని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ సదస్సులో సుమారుగా 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ సద్గుణ మేరీ గ్రేస్, కళాశాల లెక్చరర్ మల్లేశంలను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ కోశాధికారి గడ్డమీద సంతోష్, సభ్యులు మున్నూరు మల్లేష్, రాజు ఉపాధ్యాయురాలు సునీత, డి.బి. సతీష్ తదితరులు పాల్గొన్నారు.

నవతెలంగాణ
మెదక్
3
శనివారం | 24 ఆగస్టు 2024 | www.navatelangana.com

విద్యార్థులు సాంకేతిక విద్యపై మక్కువ చూపాలి

జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ



నవతెలంగాణ-టేక్మాల్

విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకొని భావి భారత శాస్త్రవేత్తలు కావాలని జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ ఆకాంక్షించారు. జాతీయ మొదటి అంతరిక్ష దినోత్సవం సందర్భంగా వారు టేక్మాల్ మండలంలోని ధనూర పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులే దేశ భవిష్యత్తు అని, దేశ శాస్త్ర సాంకేతిక అభివృద్ధి వారి చేతుల్లోనే ఉందని అభిప్రాయపడ్డారు. వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కృషి చేయాలని, గ్రామ ప్రజలు కూడా పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో టేక్మాల్ మండల విద్యాధికారి నీలకంఠం, జిల్లా నోడల్ అధికారి సుదర్శనమూర్తి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వసంత, ఏపీసీ చైర్మన్, గ్రామ మాజీ సర్పంచ్ సత్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు..

కలెక్టరేట్‌లో ఆర్ఓఆర్ బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ

పాల్గొన్న మండల నాయకులు



నవతెలంగాణ-నార్సింగి

మెదక్ జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో ఆర్ఓఆర్ 2024 బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో నార్సింగి మండలం నుంచి కాంగ్రెస్ నాయకులు పాల్గొని మండలంలోని సమస్యలు, బిల్లుపై తమ అభిప్రాయాన్ని కలెక్టర్‌కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షుడు జంగర్ల గోవర్ధన్, ఎంపీటీసీ ల ఫోరం మాజీ అధ్యక్షుడు మైలారం సత్యనారాయణ, పార్టీ సీనియర్ నాయకుడు అంచనూరి రాజేష్, కేశవులు తదితరులు పాల్గొన్నారు.

కళ్యాణ లక్ష్మి పేదింటి ఆడబిడ్డలకు వరం

ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్



నవ తెలంగాణ-మెదక్ టౌన్

కళ్యాణలక్ష్మి పథకం పేదింటి ప్రజలకు వరంలాంటిదని మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో మెదక్ పట్టణంతో పాటు మెదక్ మండలానికి సంబంధించి 78 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పథకం పేదింటి ప్రజలకు వరమని అన్నారు. నియోజక వర్గంలోని ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం అందించే పథకాలు అందేలా చర్యలు తీసుకుంటానని హామినిచ్చారు. ఈ కార్యక్రమంలో మెదక్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పేరూరు శంకర్, శ్రీనివాస్ చౌదరి, మాజీ సర్పంచ్ చింతల వెంకట్, పాతూరు సిద్దయ్యతో పాటు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు చైర్మెన్ చంద్రపాల్, కౌన్సిలర్ దాయర లింగం, దొంతి లక్ష్మి ముత్యం గౌడ్, బొద్దుల రుక్మిణి, మెదక్ ఎంఆర్ఓ లక్ష్మణ్ బాబు, ఆర్.ఐ లక్ష్మణ్, సిబ్బంది ఎల్లం, జ్యోతి, అరుణ తదితరులు పాల్గొన్నారు.

హరీష్ రావుపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి.

మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బుద్ద భాగ్యరాజ్.



నవతెలంగాణ-తూప్రాన్

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయంలో నియమ నిబంధనలు అతిక్రమించి ఆలయంలో రాజకీయ కార్యక్రమాలు చేపట్టిన సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బుద్ద భాగ్యరాజ్ డిమాండ్ చేశారు. ఎండోన్మెంట్ యాక్ట్ 7 ప్రకారం ఆలయంలో రాజకీయ కార్యక్రమాలు చేపట్టకూడదన్న విషయం హరీష్ రావుకు తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. ఆలయంలో రాజకీయ కార్యక్రమ పూజలు చేసి పవిత్ర యాదాద్రి ఆలయాన్ని హరీష్ రావు అపవిత్రం చేశారన్నారు. తెలంగాణ ప్రజలకు హరీష్ రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు .రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని మాట తప్పిన హరీష్ రావు ముందు రాజీనామా చేసిన తర్వాత గుళ్ళు గోపురాలు తిరగాలన్నారు.

పాత పెన్షన్ విధానం అమలు చేయాలి



నవతెలంగాణ-నిజాంపేట

జీవో నెంబర్ 28 ద్వారా నూతన పెన్షన్ విధానాన్ని గత రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగుల ఉపాధ్యాయులపై నిర్బంధంగా అమలు చేసిందని సిపిఎస్‌యు అధ్యక్షులు ఎల్లయ్య అన్నారు. మండల పరిధిలోని నస్కల్ గ్రామ ఎంపీ ఎస్ స్కూలులో బ్లాక్ డే గా జరిపిన అనంతరం ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం పాత పెన్షన్ అమలు చేసే అవకాశం ఉన్నప్పటికీ కొత్త విధానాన్ని అవలంబించడం ద్వారా తీరని నష్టానికి తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయులు గురయ్యారన్నారు. కావున ఈ జీవో అమలైన ఆగస్టు 23న బ్లాక్ డేగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విరామ సమయంలో ఉద్యోగులు తమ నిరసనను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం



నవతెలంగాణ-నిజాంపేట

మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన దళిత కుటుంబానికి చెందిన కుమ్మరి వెంకటయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. మగ సంతానం లేకపోవడంతో కూతురే తలకొరివి పట్టారు. ఈ విషయాన్ని డాక్టర్ మోహన్ నాయక్‌కు వివరించగా వెంటనే స్పందించి మృతుని కుటుంబానికి రూ. 5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా సరే కులమతాలకతీతంగా అసలైన నిరుపేదలకు తన వంతు సహాయంగా అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జబ్బెరువు తండా రమావత్ రాజు, నగరం గ్రామ మాజీ సర్పంచ్ గేమ్ సింగ్, దుబాసి సంజీవ్, మనుబోతు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

ఫైనాన్సియల్ లిటరసిపై సర్టిఫికెట్ కోర్స్ ప్రారంభం

ప్రిన్సిపల్ డా.కె.హుస్సేన్



నవ తెలంగాణ-మెదక్ టౌన్

ప్రభుత్వ డిగ్రీ కళాశాల మెదక్, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఎఫ్‌టిసిసిఐ, ఎన్ఎస్ఐఎల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఫైనాన్సియల్ లిటరసీపై సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించినట్లు ప్రిన్సిపల్ హుస్సేన్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఆర్థిక అక్షరాస్యతను కల్పించడమే ఈ కోర్స్ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కోర్సులో భాగంగా ఉమెన్ ఇంట్రెప్రెనేర్షిప్‌పై రిసోర్స్ పర్సన్ షేక్ సుభాని అవగాహన కల్పించారు. ఈ కోర్స్ కాల వ్యవధి మూడు నెలలు ఉంటుందని, ఈ కోర్స్‌ను పూర్తి చేస్తే మంచి భవిష్యత్ ఉంటుందని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ డా.బి.శరత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐ క్యూ ఏ సి కోఆర్డినేటర్ తిరుమల్ రెడ్డి, కామర్స్ అధ్యాపకులు చంద్రశేఖర్, బి.శ్రీనివాస్, హరిత టిఎస్‌కే సి అంజయ్య పాల్గొన్నారు.

ఇప్పట్లో రైతు భరోసా లేనట్లే!

- రైతు భరోసా అమలులో జాప్యం
- విధి విధానాల రూపకల్పనలో కాలయాపన
- జిల్లా స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ సదస్సులు పూర్తి
- గత నెల 23 వరకు వర్క్ దుకాణాన్ని ప్రభుత్వానికి నివేదిక పూర్తి
- ఆగస్టు తర్వాతే పెట్టుబడి సాయం అందే అవకాశం

నవతెలంగాణ-పెద్ద శంకరంపేట్

పంటల సాగు కోసం పెట్టుబడి సాయం ఇప్పట్లో ఇప్పట్లో అందేలా కనిపించడం లేదు. గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధులో అనేక తప్పిదాలు ఉన్నాయని మార్పులు చేయాలని భావించిన ప్రస్తుత ప్రభుత్వం పథకం పేరును రైతు భరోసాగా మార్చి ఆ దిశగా చర్యలు చేపట్టింది. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలన రైతులు వ్యవసాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకొని నూతన విధివిధానాలను రూపొందించడంలో జాప్యం కారణంగా ఇప్పట్లో రైతులకు భరోసా అందే అవకాశాలు లేకుండా పోయాయి. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు పంటలు సాగు చేసే భూములను పరిశీలించే పనిలో ఉండగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం గత నెల 23 వరకు రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల్లో అభిప్రాయ సేకరణ సదస్సులు ఏర్పాటు చేసి రైతుల అభిప్రాయాలు, సలహాలు, సూచనలను సేకరించే సేకరించింది. రైతుల అభిప్రాయాలతో కూడిన నివేదికపై అసెంబ్లీ సమావేశంలో చర్చ అనంతరం విధి విధానాల విషయంలో స్పష్టత రావాల్సి ఉండగా రాలేదు. ప్రక్రియ మొత్తం పూర్తి కావాలంటే ఆగస్టు నెల దాటుతుందని పలువురు భావిస్తున్నారు. పంట సాగు జోరు అందుకున్న ప్రస్తుత తరుణంలో పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు.

తాము అధికారంలోకి రాగానే ఏడాదికి ఒక్కో ఎకరానికి రూ.15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే అధికారంలోకి వచ్చిన కొత్తలో గత యాసంగి సీజన్‌కుగాను పాత పద్ధతిలోనే ప్రభుత్వ పెట్టుబడి సహాయాన్ని అందించింది. వానకాలం నుంచి ఎకరానికి రూ.15 వేల చొప్పున అందజేయాలని నిర్ణయించింది. అయినా ఆ సమయం కూడా ఇప్పటికే మించిపోయింది. అయితే పథకంలో లొసుగులు ఉందని భావించిన ప్రభుత్వం రోడ్లు గుట్టలు సాగుకు యోగ్యం కాని భూములు వృధాగా మారిన భూములకు రైతు భరోసా చెల్లించకూడదని నిర్ణయించి వాటి గుర్తించేందుకు సర్వే ప్రారంభించింది. గత నెల రోజులుగా రాష్ట్రంలో అన్ని జిల్లా పరిధిలో సాగులో ఉన్న భూములను నో క్రాఫ్ట్ ఏరియాగా గుర్తించేందుకు సర్వే కొనసాగుతుంది. అంతేకాకుండా రైతు వేదికల ద్వారా వ్యవసాయ అధికారాలను ఏర్పాటు చేసి రైతుల అభిప్రాయాలను నేరుగా ప్రభుత్వ పెద్దలు తెలుసుకుంటున్నారు. వ్యవసాయేతర భూములకు రోడ్లుగా వెంచర్లుగా గుట్టలుగా



ఉన్న వాటిని గుర్తించి రైతు భరోసా పథకంలో నుంచి తొలగిస్తే ప్రభుత్వానికి నిధుల భారం తగ్గడంతో పాటు వృధాగాఉన్న భూములను గుర్తించి వృధాగా వున్నా వాటిని అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే ఐదు లేదా పది ఎకరాలకు కట్టబెట్టాలని యోచనలో ఉంది. కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

రుణమాఫీ తర్వాతే రైతు భరోసా!

పెద్ద శంకరంపేట మండలంలో 19770 ఎకరాలలో వ్యవసాయ భూములు ఉండగా 16077 మంది అర్హులైన రైతులు ఉన్నారు. ఇదివరకు పథకం అమలుకు మండలంలో రూ.10,70,63,256ల వరకు నిధులు అవసరం ఉండేవి. నిధుల కొరత తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో రుణమాఫి చేయడం ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్‌గా మారింది.

అయినా ప్రభుత్వం రైతులకు వరంగల్ సభలో ఇచ్చిన రైతు డిక్లరేషన్ ప్రకటించిన ప్రకారం రైతు రుణమాఫీ అవసరమయ్యే రూ.30 వేల కోట్లను ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది. మూడు విడతల్లో విడతల వారిగా రుణమాఫీకి సమయం కేటాయించింది. జూలై 18న లక్ష రూపాయలు లోపు ఉన్న రైతులకు రుణమాఫీ చేసింది. రూ.1.50 లక్షల లోపు ఉన్న రైతులకు జులై 30 వరకు రుణమాఫీ చేసింది. ఆగస్టు 15న రూ. 2 లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ చేసింది. అయినా ఇంకొంతమంది రైతులు రుణమాఫీకి నోచుకోకపోవడంతో వారికి కూడా ఈ నెలాఖరులోపు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రుణమాఫీ పూర్తయిన తర్వాతనే రైతు భరోసా కింద పెట్టుబడి సహాయాన్ని చేసే అంచనాలు ఉన్నాయి.



పెట్టుబడి భారంగా మారింది.

పాత లోతు రోజా నాయక్ జామ్లా నాయక్ తండ

ట్రాక్టర్ కిరాయి కూలీల ధరలు ఎరువుల ధరలు అమాంతంగా పెరిగాయి. మూడేళ్ల క్రితం ఎకరానికి రూ.16 వేలు ఉండగా ఇప్పుడు రూ. 30 వేలు దాటింది. ఒక వ్యక్తి ఆడమనిషికి రూ.500 మగవారి కూలీ రూ.800లుగా చెల్లిస్తున్నారు. రెండేళ్ల నుంచి వరి, పత్తిని తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. పెట్టుబడి కూడా రావడం లేదు. యవసం చేసుడు కంటే కూలీ పనుల్లో పోయింది నయం. గత ఏడాది రెండు ఎకరాలలో పత్తి చేను వేస్తే ముంచింది. వరి పంట వేస్తే మోగి పురుగు దాడి చేసింది



రైతు భరోసా డబ్బులు వేయాలి.

శెట్టి గారి కోటయ్య బూరుగుపల్లి

వానకాల పంటలకు రైతు భరోసా డబ్బులు జమ చేయాలి. పొలాలను చదును చేసుకొని పత్తి విత్తనాలను విత్తుకొన్నాం. కలుపు తీసి పురుగు మందు పిచికారి చేయడానికి కూడా డబ్బులు లేవు. పెట్టుబడికి అప్పులు చేయాల్సి వస్తుంది. బ్యాంకులో రుణం ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఇస్తామన్న రైతు భరోసా వెంటనే ఇవ్వాలి.



విధివిధానాలు వచ్చాకే

ఏడి రామ్ ప్రసాద్, పెద్దశంకరంపేట

ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు రైతు వివరాలు సేకరించి, పంట వివరాలు కూడా సేకరించి మండలంలో పంటల నమోదు కూడా పూర్తి కావడంతో ప్రభుత్వం నుంచి విధివిధానాలు, నిధులు విడుదల కాగానే ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించేలా చర్యలు తీసుకుంటాం.

యువత.. జెండాలు మోసే కూలీలేనా

నవతెలంగాణ-తూప్రాన్

తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతీయ పార్టీలు,జాతీయ పార్టీల యువకులు జెండాలు మోసే కూలీలమేనా అనే ప్రశ్న యువకుల్లో తలెత్తుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వంటి ప్రధాన పార్టీల అధినాయకత్వం యువకులను రెచ్చగొడుతూ, యువకుల కృషితోనే,సోషల్ మీడియాలో రెచ్చగొట్టి అధికారంలోకి రాగానే యువకులను పక్కన పెడుతున్న సందర్భాలు కళ్ళ ముందు ఉంటున్నాయి. ప్రధాన పార్టీలు అధికారంలోకి రావడానికి యువకులు చేసే ఉద్యమాలు,ప్రభుత్వాలపై వ్యతిరేక పోరాటాలు, నిరుద్యోగుల కోసం చేసే ఉద్యమాలు, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం చేసే ప్రయత్నాలు, ప్రధాన పార్టీలలో చరిష్మా కలిగిన నాయకుడు యువకులను వెంటబెట్టుకొని రాజకీయంగా ఎదుగుతూ, యువకులు ఎక్కడి నుంచి వస్తున్నారో అక్కడే ఉంచే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శ బడా నాయకులపై ఉంది. నమ్ముకున్న నాయకుడి కోసం ఆ నాయకుడి పదవి అందలం కోసం యువకులు చేసే కృషి చాలా విశేషమైనదని చెప్పవచ్చు. కానీ అందలమెక్కినంక అధినాయకులు యువకులను మర్చిపోయి పార్టీల జెండాలు మోసే కూలీలుగానే చూస్తున్నారని విమర్శలు ప్రధాన పార్టీల అధినాయకులపై బలంగా ఉంది. యువకులు ప్రజాప్రతినిధులుగా మారినప్పుడే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని చెప్పవచ్చును.

స్వాతంత్ర్య దినోత్సవం రోజున గజ్వేల్ రాజన్న బైక్ యాత్ర

తెలంగాణలో జరగబోయే సర్పంచ్,ఎంపీటీసీ,జడ్పిటిసి ఎన్నికల్లో యువతీ, యువకులు స్వతంత్రంగా పోటీ చేయాలని గజ్వేల్ రాజన్న బైక్ యాత్ర తన సొంత గ్రామమైన క్షీరసాగర్, ములుగు మండలం నుండి మొదలుపెట్టాడు. ఈ సందర్భంగా గజ్వేల్ రాజన్న మాట్లాడుతూ "పల్లె ప్రగతియే దేశ ప్రగతి" అని మన స్వతంత్ర సమరయోధులు చెప్పారని, అలాంటిది 78 స.ల స్వతంత్ర భారతదేశంలో మీ ఊరు ఎంత ప్రగతి సాధించిందో ఒక్కసారి చూడండి.



యువకులు ఉద్యోగాలకు ఉద్యమిస్తే ఉగ్రవాదుల్లా చూస్తారా

ప్రధాన పార్టీలు అధికారంలోకి రావడానికి యువకులను పావుగా వాడుకొని, వారి స్వయం కృషితోనే అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు, ఉద్యోగాల కోసం,ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం రోడ్లపైకి వచ్చి ర్యాలీలు,ధర్నాలు, రాస్తారోకోలు, ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి లాంటి పలు రకాల కార్యక్రమాలు చేస్తున్న యువకులను ఉగ్రవాదుల్లాగా చూస్తూ,వారిని అరెస్టులు చేసి, వారిపై అక్రమ కేసులు పెడుతూ, విద్యార్థులు, ఉద్యోగులపై,నిరుద్యోగులపై, యువకులపై లాఠీ చార్జీలు చేస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. మహిళలపై ,యువతులపై అనేక అత్యాచారాలు చేస్తున్న నిందితులను వదిలిపెట్టి, ఉద్యోగాల కోసం కృషి చేసే యువకులను బలి పశువులను చేస్తున్నారనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రధాన విమర్శ. ఉద్యోగాల కోసం పోరాటం చేసే యువకులను ఉద్యోగార్థులుగా చూడాలని,వారే మీరు మళ్ళీ వివిధ రాజకీయ పార్టీల తరఫున ప్రభుత్వంలోకి రావడానికి కృషి చేస్తారనే విషయాన్ని మర్చిపోకూడదని యువకులు వాపోతున్నారు.

యువకులారా ఎన్నికల్లో పోటీ చేయండి

ప్రస్తుత రాజకీయాల్లో యువకులు చాలామంది ప్రధాన పార్టీలో ఉత్సాహంగా, పట్టుదలతో బడా నాయకుల కోసం పనిచేస్తున్నారు.యువకులారా మీ సొంత ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే మీరు చదువుకున్న చదువు వృధా కాకూడదనుకొని, ప్రస్తుతం జరగబోయ ఎన్నికల్లో పోటీ చేసి, మీ గ్రామాన్ని మీరు మీ తెలివితేటలతో అభివృద్ధి చేసుకోవాలని కోరుతున్నాము.

ప్రధాన పార్టీలలోని యువజన విభాగాలు ఎవరికోసమో

కాంగ్రెస్,బీఆర్ఎస్,బిజెపి లాంటి ప్రధాన పార్టీలలో యువజన విభాగాలు ఉన్నాయి. కానీ ఆ యువజన విభాగాలలో వివిధ హోదాలను అనుభవిస్తున్న యువకులకు కాకుండా, డబ్బులు ఉన్న బడా నాయకుల వారసులకు మాత్రమే పార్టీల పదవులతో పాటు పలు రకాల నామినేటెడ్ పోస్టుల అవకాశాలు దక్కుతున్నాయనేది వాస్తవం. ఇప్పటికైనా ప్రధాన పార్టీల నాయకులు సామాన్య యువకులను పట్టించుకోని వారికి కూడా నామినేటెడ్ పోస్టులలో, ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పించి న్యాయం చేయాలని యువకులు కోరుతున్నారు.

యువకులారా మీ ఊరు అభివృద్ధి ఎంత

ఒక్కసారి మీ ఊరులోని రోడ్లు,వార్డులను చూడండి.మీ ఊరు పరిస్థితియే ఇట్లా ఉంటే మిగతా గ్రామాల సంగతి ఏంటి.ప్రతి గ్రామంలోనూ విద్య, వైద్యం, రోడ్లు ఉపాధి లాంటి ఇంకా ఎన్నో ఎన్నో సమస్యలు మీ ముంగిట దాగి ఉన్నాయి.నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగవ్వాలి.గ్రామాభివృద్ధి కి కావాల్సిన ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండాలి.వాటన్నింటినీ తొలగించాలంటే ఒక్కటే మార్గం యువతీ, యువకులు ఇప్పుడు జరగబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయడమే మార్గం. అందుకని నేను మేలుకో ఓ యువత మేలుకో అంటూ గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రతి ఊరు తిరుగుతా" అని గజ్వేల్ రాజన్న 'నవతెలంగాణ దినపత్రిక'తో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

ఘనంగా జాతీయ అంతరిక్ష దినోత్సవం





నవతెలంగాణ -పాపన్నపేట

మండల కేంద్రమైన పాపన్నపేట ఉన్నత పాఠశాలలో శుక్రవారం జాతీయ అంతరిక్ష దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సైన్స్ ఉపాధ్యాయులు విద్యార్థులకు చంద్రయాన్ గురించి అవగాహన కల్పించారు, అంతేకాకుండా అంతరిక్ష పరిశోధనలో భాగంగా భారతదేశం సాధించిన ప్రగతిని స్క్రీన్‌ల ద్వారా వివరించారు. అనంతరం విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్వహణ తీరును పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్, యాదయ్య, వేణుగోపాల్ రెడ్డి, మోహన్ రావు లు పాల్గొన్నారు.

నవతెలంగాణ-నార్సింగి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2023 ఆగస్టు 23 2023 న చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్‌ను చంద్రునిపై విజయవంతంగా ల్యాండ్ చేయడం ద్వారా ఒక మైలురాయిని అందుకుంది. అప్పటి విజయాన్ని గుర్తించిన ప్రధానమంత్రి మోదీ, ప్రతి ఏటా ఆగస్టు 23 ను భారత జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వహించుకోవాలని నిర్ణయించారు. శుక్రవారం జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు మిషన్ చంద్రయాన్ -3కు సంబంధించిన వీడియోలను చూపించి విద్యార్థులకు చంద్రయాన్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సౌర కుటుంబం, గ్రహాలు, వాటి గమనం తదితర విషయాల గురించి వివరించారు. అనంతరం విద్యార్థులకు చంద్రయాన్‌పై క్విజ్ కార్యక్రమం, వ్యాస రచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జీ ప్రధాన ఉపాధ్యాయుడు పూర్ణచందర్ రావు, ఎమ్ఎన్ఓ రామకృష్ణ, సైన్స్ ఉపాధ్యాయులు దీప, లత, ప్రసాద్, ఉపాధ్యాయులు కిషన్, భాస్కర్, రమేష్, వెంకటేశం పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

రుణ మాఫీ జరగని రైతులు రైతు వేదిక లో ఫిర్యాదులు చేయాలి

- మండల వ్యవసాయ అధికారి యాదగిరి



నవతెలంగాణ-నార్సింగి

రుణ మాఫీ కానీ రైతుల నుంచి ఫిర్యాదులను మండల కేంద్రంలోని రైతు వేదికలో స్వీకరిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి యాదగిరి తెలిపారు. రైతుల నుంచి శుక్రవారం వరకు 192 ఫిర్యాదు అందయాని తెలిపారు. అందులో కుటుంబ సభ్యుల నిర్ధారణ కోసం 49, డేటా లేనివి 4, ఆధార్, బ్యాంక్ ఖాతాలలో పేరు మార్పులు 20, పట్టా పాస్ బుక్‌లో తేడాలు 8, డబ్బులు వాపసు పోయినవి 2, ప్రోసెస్ (ప్రక్రియ) లో ఉన్నవి 103, ఇతర కారణాలతో 1 ఫిర్యాదులు అందాయని తెలిపారు. యాదగిరి మాట్లాడుతూ అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ జరుగుతుందని, రైతులు అధైర్య పడవద్దన్నారు. త్వరలోనే నాలుగో విడత రుణమాఫీ అవుతుందన్నారు. గ్రామాల వారీగా బ్యాంకు వారిగా వివరాలు నమోదు చేస్తామని, 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 మధ్యలో రుణాలు తీసుకున్న వారికి రైతు రుణమాఫీ వర్తిస్తుందని పేర్కొన్నారు. పేర్కొన్న కాలంలో పంట రుణం తీసుకున్నా, పాత లోనును రెన్యువల్ చేసుకున్న వారికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని, ఈ రెండు విషయాలను రైతులు గమనించాలని విజ్ఞప్తి చేశారు. రుణ మాఫీపై ఫిర్యాదు చేయదలచిన వారు రేషన్ కార్డు, కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు, పట్టా పాస్ పుస్తకం జిరాక్స్ ప్రతులతో రైతు వేదికలోని వ్యవసాయ అధికారులకు తమ ఫిర్యాదులు అందివ్వాలని యాదగిరి పేర్కొన్నారు.

ముగిసిన క్రీడాపోటీలు, విజేతలకు బహుమతులు



నవతెలంగాణ-నిజాంపేట

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మండల స్థాయి క్రీడా పోటీలు శుక్రవారంతో ముగిశాయి క్రీడలలో గెలుపొందిన వారికి మెమోంటోలను, మెడల్స్‌ను గుడ్ షెపర్డ్ ప్రిన్సిపాల్ వందన జ్యోతి విజేతలకు అందజేశారు. వాలీబాల్ అండర్ 14 బాలుర విభాగంలో నిజాంపేట జడ్పిహెచ్ఎస్ విజేతగా, ద్వితీయ విజేతగా కల్వకుంట నిలిచింది. కబడ్డీ మొదటి విజేత గుడ్ షెపర్డ్ స్కూల్ నందిగామ, ద్వితీయ కల్వకుంట, ఖోఖో మొదటి విజేత నిజాంపేట, ద్వితీయ గుడ్ షెపర్డ్ నందిగామ, వాలీబాల్ బాలుర అండర్ 17 మొదటి విజేత నిజాంపేట జడ్పిహెచ్ఎస్, ద్వితీయ కల్వకుంట జడ్.పి.హెచ్.ఎస్ నిలిచింది. కబడ్డీ మొదటి విజేత నిజాంపేట, ద్వితీయ నందిగామ గుడ్ షెపర్డ్ , ఖోఖో ప్రథమ విజేత నిజాంపేట, ద్వితీయ గుడ్ షెపర్డ్ నందిగామ నిలిచింది. బాలికలు అండర్ 14 కబడ్డీ ప్రథమ విజేత నిజాంపేట , ద్వితీయ విజేత నందిగామ గుడ్ షెపర్డ్, ఖోఖో ప్రథమ విజేత చల్మెడ , ద్వితీయ నిజాంపేట , బాలికలు అండర్ 17 కబడ్డీ ప్రథమ విజేత కల్వకుంట, ద్వితీయ నిజాంపేట, ఖోఖో నిజాంపేట ప్రథమ విజేత, ద్వితీయ నందిగామ గుడ్ షెపర్డ్ నిలిచింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలలో గెలుపు ఓటములు సహజమన్నారు. క్రీడలు విద్యార్థులకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట హెచ్ఎం జ్ఞానమాల, మాధవి దేవి కల్వకుంట హెచ్ ఎం, పిఈటిలు ప్రవీణ్, లింగం, శ్రీనివాస్, రమేష్, గుడ్ షెపర్డ్ సిబ్బంది స్టీవెన్ తదితరులు పాల్గొన్నారు.

శ్రమదానంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్



నవతెలంగాణ-నర్సాపూర్

వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో మున్సిపల్ చైర్మన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్ శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్, వార్డు కౌన్సిలర్ పంబల్లా లలితా బిక్షపతితో కలిసి పరిసరాలో ఉన్న చెత్తాచెదారని తొలగిస్తూ శ్రమదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుత సీజన్లో పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వార్డులోని ప్రజలంతా శ్రమదానంతో పరిసరాలలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని పిచ్చి మొక్కలను తొలగించి పరిశుభ్రం చేసుకోవాలని ఆయన సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఎలాంటి విషజ్వరాలు రోగాలు మన దరికి చేరవన్నారు. ఈ మేరకు ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నీరుడు చంద్రయ్య, నిరంజన్, రాజా, అర్జున్ గౌడ్, మున్సిపల్ సిబ్బంది కాలినివాసులు పాల్గొన్నారు.

ఆవంచలో విజయవంతమైన ఉచిత వైద్య శిబిరం



నవ తెలంగాణ-నర్సాపూర్

నర్సాపూర్ మండల పరిధిలోని ఆవంచ గ్రామంలో శుక్రవారం సంగారెడ్డి వెల్నెస్ హాస్పటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది. ఈ వైద్య శిబిరానికి గ్రామానికి చెందిన 150కి పైగా మంది హాజరు కాగా ఆసుపత్రి వైద్యులు ప్రజలకు ఈసీజీ, షుగర్, బిపి తదితర వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పటల్ మార్కెటింగ్ మేనేజర్ శివరామకృష్ణ, గ్రామ కార్యదర్శి మల్లేశం, ఆస్పత్రి డాక్టర్ కరుణ, సిబ్బంది విక్రమ్ సైదుల్, రీనా ప్రభుదాస్ గ్రామస్తులు నరసింహులు, లక్ష్మయ్య, కిష్టయ్య రుక్కమ్మ తదితరులు పాల్గొన్నారు.

సీసీ రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు

- కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేత

నవతెలంగాణ-సిద్దిపేట



పట్టణంలోని 18వ వార్డులో అనేక కాలనీలో సీసీ రోడ్లు లేక రోడ్లన్నీ గుంతల మయంగా మారాయని, నీటి నిల్వతో దుర్వాసన, దోమల బెడద ఎక్కువైందని, సీసీ రోడ్లు నిర్మించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందించినట్లు వార్డు నాయకులు అడ్డగడ్ల శేఖర్, అంజీలు తెలిపారు. శుక్రవారం వారు విలేకర్లతో మాట్లాడుతూ గతంలో మాజీ మంత్రి హరీశ్ రావుకు, ప్రజావాణిలో, ప్రజాపాలనలో, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్ పర్సన్, వివిధ శాఖల అధికారులకు వినతి పత్రాలు అందించినట్లు తెలిపారు. సీసీ రోడ్లు లేక రాత్రి సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అప్పుడప్పుడు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. ఈనెల 2న కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం అందించామని, ఎలాంటి స్పందన లేకపోవడంతో మరోసారి కలెక్టర్ దృష్టికి తీసుకురావడం కోసం వినతిపత్రం అందించినట్లు తెలిపారు. ప్రభుత్వం, అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రజల సమస్యల పరిష్కరించాలని, 18వ వార్డులో సీసీ రోడ్లు నిర్మించాలని కోరారు.

బాధ్యత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన చక్రధర్ గౌడ్

నవతెలంగాణ-సిద్దిపేట



సిద్దిపేట పట్టణంలోని కాలకుంట్ల కాలనీకి చెందిన షైక్ కధీర్, సోహెల్‌లు నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికిగురికాగా, సోహెల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతు మరణించిగా, కధీర్ కొంత వరకు కోలుకోగా మెరుగైన చికిత్స కోసం రూ.20వేల ఆర్థిక సహాయం అందించినట్లు ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మెన్, కాంగ్రెస్ నాయకులు చక్రధర్ గౌడ్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ కావలిసిన అంత డబ్బులు లేక, ఆ కుటుంబం ఆందోళన చెందుతున్న విషయం తెలుసుకొని ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. కధీర్ తొందరగా కోలుకోవాలని కోరుకున్నారు.

మహిళలపై దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి

- ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి బత్తుల అభిషేక్ భాను

నవతెలంగాణ-సిద్దిపేట



కోల్ కతా అత్యాచార ఘటన యావత్ దేశాన్ని షాక్‌కి గురిచేసిందనీ, 3 రోజుల క్రితం సిద్దిపేటలో 3 ఏళ్ల బాలిక పైన అఘాయిత్యంకు పాల్పడినారని, మహిళలపై దాడులు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకురావాలని ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి బత్తుల అభిషేక్ భాను కోరారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో ట్రైనీ పీజీ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న 31 ఏళ్ల యువతిపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేశారన్నారు. ఈ కేసులో బెంగాల్ ప్రభుత్వం, కోల్‌కతా పోలీసులు నిర్లక్ష్యం చేశారని, కావున సీబీఐకి అప్ప జెప్పి వైద్యురాలు కుటుంబంకు న్యాయం చేసి, దోషిలను పట్టుకోని కఠినంగా శిక్షించాలని అన్నారు. అలానే సిద్దిపేటలో కూడా మూడేళ్ల మైనర్ అమ్మాయి పైన అత్యాచారం చేయడం జరిగిందని, ఆ మూడేళ్ల మైనర్ అమ్మాయికి కూడా న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. అత్యాచారం చేసిన దోషికి వెంటనే కఠినమైన శిక్ష విధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట పట్టణ నాయకులు దినేష్, అభిలాష్, వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.

సీపీఎస్ విధానం పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన



నవతెలంగాణ-నంగునూరు

సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ఇచ్చిన పిలుపుమేరకు నంగునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు శుక్రవారం మధ్యాహ్న భోజన సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఉద్యోగులకు సీపీఎస్ విధానం అమలు చేసిన ఆగస్టు 23న బ్లాక్ డేగా భావించి నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. సీపీఎస్ విధానం రద్దు చేసి 2004 తర్వాత నియామకం అయిన అందరూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఓపీఎస్ విధానం అమలుపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు కొత్త పల్లి రవి, సత్యనారాయణ రెడ్డి, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

అనుమతులు లేని రెండు ఇసుక డంపులు పట్టివేత

నవతెలంగాణ-ములుగు



ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని " వంటిమామిడి గ్రామ శివారు రాజీవ్ రహదారి సమీపంలో రెండు ఇసుక డంపులను పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ , ములుగు పోలీసులు. రాజబోయిన పరుశురాములు గ్రామం వంటిమామిడి, లేష్కరి బిక్షపతి గ్రామం వంటిమామిడి. ఇద్దరు వ్యక్తులు ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలాంటి బిల్లులు లేకుండా అందాజ 150 టన్నులు, 100 టన్నులు, రెండు డప్పులు 250 టన్నుల ఇసుకను అక్రమంగా డంపు చేసి అమ్మడానికి సిద్ధంగా ఉంచినారని నమ్మదగిన సమాచారం రాగా సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, ములుగు పోలీసులు వెళ్లి పట్టుకున్నారు. ములుగు పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ.. ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పీడీఎస్ రైస్, మొరము, మట్టి అక్రమ రవాణా చేసిన మరియు పేకాట, జూదం, గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించిన కలిగి ఉన్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ 8712667445 ఆఫీసర్స్ 8712667447, 8712667446, నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు.

అక్రమంగా తరలిస్తున్న 60 సంచుల రేషన్ బియ్యం పట్టివేత

- కేసు నమోదు చేసిన ఎస్ఐ

నవతెలంగాణ-మిరుదొడ్డి, దుబ్బాక రూరల్




అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకొని అక్బర్పేట్ భూంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం ఎస్సై హరీష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం దుబ్బాక మండల పరిధిలోని పెద్ద చీకుడు గ్రామానికి చెందిన పర్వతం యాదగిరి తన బొలోర వాహనంలో అక్రమంగా 60 సంచుల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారని నమ్మదగిన సమాచారం అందింది. దీంతో ఉదయం ఆరు గంటలకు స్టేషన్ ముందు వాహనాలు తనిఖీ చేస్తుండగా 49 క్వింటాళ్ల 70 కిలోల రేషన్ బియ్యంతో పట్టుబడ్డాడు. ఈ మేరకు యాదగిరిపై కేసు నమోదు చేసి, అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఎమ్మెల్సీ పాయింట్ కి తరలించామని తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిధిలో ఎవరైనా అక్రమ కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామన్నారు.

ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సందేహాలను నివృత్తి చేసేందుకు హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు

- అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్

నవతెలంగాణ-సిద్దిపేట కలెక్టరేట్



జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా పరిధిలో అనధికార లేఔట్ లో ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలు 2020 లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ఆన్లైన్ లో నమోదు చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్యక్రమంలో జిల్లాలో మొత్తం 103694 దరఖాస్తులు వచ్చినవి. జిల్లా మొత్తంలో 23 మండలాల్లో 29 టీంలు టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో ఏర్పాటు చేయనైనది. అందులో 5 మున్సిపాలిటీలలో 57911, గ్రామపంచాయతీలలో 21401, సుడా పరిధిలో 21340, హెచ్ఎండిఏ పరిధిలో 3042 దరఖాస్తులు కలవు. ఈ విషయమై శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో, అన్ని మున్సిపల్ కార్యాలయాలలో తహసీల్దార్ కార్యాలయాలలో, ఇరిగేషన్ కార్యాలయాలలో దరఖాస్తుదారుని సందేహాలను నివృత్తి చేసేందుకు హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయడం జరిగిందని కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) గరిమ అగ్రవాల్ ఒక ప్రకటనలో తెలిపారు.

సైబర్ క్రైం పై విద్యార్థులు అవగాహన కలిగుండాలి

నవతెలంగాణ-కంది

సైబర్ క్రైం పై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సైబర్ క్రైమ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(డీ.ఎస్పీ)వేణుగోపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి రూరల్ పరిధిలోని అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యా ర్థులకు సైబర్ క్రైంపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుత ఎన్నా యన్నారు. సైబర్ నేరాల పట్ల విద్యార్థులు, వారి తల్లి దండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు, సల హాలు చేశారు. విద్యార్థులు ర్యాగింగ్ పట్ల అప్రమత్తంగా ఉం డాల న్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది విద్యార్థులు గంజా యి, డ్రగ్స్‌కి అలవాటు పడి విలువైన జీవితాలను నాశ నం చేసుకుంటున్నారన్నారు. విద్యార్థులు గంజాయి, డ్రగ్స్‌కి అలవాటు పడకుండా వారి తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా రూ రల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్, సబ్ ఇన్‌స్పెక్టర్ వినయ్‌కుమార్, కళాశాల యాజమాన్యం పాల్గొన్నారు.

జిల్లాలో ప్రయివేటు విద్యాసంస్థల దోపిడీ..!

- కమర్షియల్‌గా కార్పొరేట్ విద్య
- చాపకింద నీరులా విస్తరిస్తున్న వైనం
- ముందు అడ్మిషన్లు ఆ తర్వాతే అనుమతి
- పట్టించుకోని విద్యాశాఖ అధికారులు




నవతెలంగాణ-దుబ్బాక

జిల్లాలో ప్రయివేటు విద్యాసంస్థలు దోపిడీ చాప కింద నీరులా విస్తరిస్తుండడంతో ప్రయివేటు విద్య అనేది పేద, మధ్యతరగతి వారికి అందని ద్రాక్షలా మారుతోంది. రెండు రూములు ఉంటే చాలు ప్రయివేటు స్కూలు, నాలుగు గదులు ఉంటే చాలు కళాశాలను ప్రారంభిస్తున్నారు. దీనికి ఉన్నతాధికారుల సహకారం, రాజకీయ పలుకుబడి ఉంటే చాలు అమాయకపు తల్లిదండ్రులను మోసం చేయవచ్చునని జిల్లాలో ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. ఎలాంటి సౌకర్యాలు లేకుండా అనుమతులు తెచ్చుకుని అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. కమర్షియల్ భవనాల్లో పాఠశాలలు, కళాశాలలను పెట్టవద్దన్న నిబంధనలు ఉన్నా..అవేమి తమకు పట్టవన్నట్లు ఎలాంటి వసతులు, సౌకర్యాలు లేకున్నా.. ఆకర్షణీయమైన బోర్డులు పెట్టేసి విద్యాసంస్థలను నడిపిస్తున్నారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాకుండానే సిద్దిపేట జిల్లాలో అనేక ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలు అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించాయి. మూసి ఉన్న పాఠశాలల్ని లీజుకు తీసుకుని కొత్తగా తమ బ్రాండ్లను తగిలించి జిల్లాలో కార్పొరేట్, ప్రయివేటు విద్యాసంస్థలు ఉనికిని ప్రారంభిస్తున్నాయి. మూసి ఉన్న, గుర్తింపు రద్దు అయిన పాఠశాలలకు తిరిగి అనుమతులు పొంది గుట్టు చప్పుడు కాకుండా విద్యాసంస్థలు కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులే వీరి టార్గెట్

ప్రభుత్వ పాఠశాలల్లో సరిగా చదువులు చెప్పరు అని, విద్యార్థులు చదువుల్లో వెనుకబడతారని, ఆ తర్వాత వారి భవిష్యత్తు అంధకారమవుతుందని అభూత కల్పనలతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో సర్కార్ స్కూల్ అంటేనే విరక్తి కలిగేలా చేస్తారు. మంచి ర్యాంకులు ఉద్యోగాలు కోల్పోతారని, పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దని తల్లిదండ్రులకు నూరిపోస్తున్నారు.ప్రయివేటు స్కూళ్లలో చదివిస్తే పిల్లలు షార్ప్ అవ్వడమే కాకుండా ఫ్యూచర్‌లో నిలదొక్కుకుంటారని, ప్రయివేటు విద్యతోనే బంగారు భవిష్యత్తు సొంతమవుతుందన్న భావనను విద్యార్థుల తల్లిదండ్రుల్లో కల్పిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయులు విద్యార్థులను సరిగా పట్టించుకోరని, అదే ప్రయివేటు స్కూళ్లలో ఐతే ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ వహించి చదివిస్తామంటూ తల్లిదండ్రుల మైండ్ వాష్ చేస్తారు. వీరి మాయ మాటలు నమ్మి పిల్లల్ని ప్రయివేటు స్కూళ్లలో చేర్పిస్తున్నారు. ప్రయివేటు పాఠశాలల సిబ్బందికి టార్గెట్లు పెట్టి కమిషన్‌ను అందించడం జరుగుతోంది. దీంతో ఆయా ప్రయివేటు పాఠశాలల సిబ్బంది ప్రతి గ్రామంలోని వీధి వీధి జల్లెడ పట్టి తమ స్కూల్లోనే చేర్పించాలంటూ వెంటపడుతూ తల్లిదండ్రులని బలవంతంగా ఒప్పిస్తున్నారు. ఇక పికప్, డ్రాపింగ్ అన్న ప్రాబ్లం లేకుండా అన్ని తామే చూసుకుంటామని,ఇంటి వద్దకే తమ స్కూల్ బస్సు వస్తుందని, దీంతో సమయం ఆదా ఇతర పనుల్ని కూడా చేసుకోవచ్చు అన్న భరోసాను కల్పించడంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రయివేటు స్కూళ్లలోకి పంపడానికి వెనకాడడం లేదు.



అనుమతి కొంతే అయినా ఎక్కువ తరగతులకు అడ్మిషన్లు

ఫలానా క్లాస్ వరకే సంస్థను నడుపించుకోవాలని అనుమతి ఇచ్చినా.. కొందరు విద్యాసంస్థల యాజమాన్యాలు నిబంధనలను తుంగలో తొక్కి ఆపై స్థాయి తరగతులకు కూడా అడ్మిషన్లు చేసుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని 'మాస్టర్ మైండ్స్ స్కూల్' యాజమాన్యం 7 వ తరగతి వరకే అనుమతులు పొంది 8 వ తరగతిలో కూడా విద్యార్థులను అడ్మిషన్లు చేసుకున్నారని పలు విద్యార్థి సంఘాలు చేసిన ఆందోళనలతో ఈ విషయం ఆలస్యంగా బయటపడింది. దీంతో ఆ విద్యార్థుల్ని సిద్దిపేటలోని బ్రాంచ్‌కు మార్చినట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం 'మాస్టర్ మైండ్స్ స్కూల్' పై ఎటువంటి శాఖపరమైన చర్యలకు ఉపక్రమించలేరు.

నిబంధనలు ఉల్లగించినా చర్యలు శూన్యం

నివాస గృహాలు, అండర్ గ్రౌండ్ ఫ్లోర్‌లల్లో తరగతుల నిర్వహణ చేయడం ప్రభుత్వ నిబంధనలకు విరుదం. అయినా సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని 'శ్రీవాణి స్కూల్ యాజమాన్యం' అండర్ గ్రౌండ్‌లో చిన్నారులకు తరగతులను నిర్వహిస్తున్నారు. ఇట్టి విషయంలో గతంలో దుబ్బాక మండల విద్యాధికారి జే.ప్రభుదాస్‌కు అందిన ఫిర్యాదు మేరకు శ్రీవాణి స్కూల్ కు 'షోకాజు నోటీసులు' ఇచ్చారు. అయిననూ స్కూల్ యాజమాన్యం తీరు మారడం లేదు. రాజకీయ పెద్దలతో అధికారులకు ఫోన్‌లు చేయించి యధావిధిగా తమ స్కూళ్లను నడిపించుకుంటున్నారన్న చర్చ జరుగుతుంది.

వేయిల్లో ఫీజులు ..ఫీజుల కోసం ఒత్తిళ్లు

ట్రస్ట్ పేరుతో పాఠశాలలను ఏర్పాటు చేస్తేనే ప్రభుత్వం నుంచి గుర్తింపు వస్తుంది. అలా గుర్తింపు పొందిన పాఠశాలల్లో తప్పనిసరిగా గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేయాలి. దీనికి ట్రస్ట్ చైర్మెన్, కరస్పాండెంట్, హెచ్ఎం, టీచర్, విద్యార్థుల తల్లిదండ్రులతో ఈ గవర్నింగ్ బాడీని నియమించి ఏ తరగతికి ఎంత ఫీజు చెల్లించాలన్నది నిర్ణయం తీసుకోవాలి. అర్హత కలిగిన ఉపాధ్యాయులను నియమించుకొని వారి వేతనాలను కూడా గవర్నింగ్ బాడీ నిర్ణయించాలి. కానీ ఎక్కడ కూడా ఈ ప్రక్రియ ప్రయివేటు విద్యా సంస్థల్లో కనిపించడం లేదు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రయివేటు స్కూళ్లలో కొంతమంది పేద విద్యార్థులకు ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా ఉచితంగా విద్యను అందించాలి. కానీ ఇది ఎక్కడ కూడా అమలు జరగడం లేదు. కేవలం ధనార్జనే ధ్యేయంగా అధిక ఫీజులను వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇంత తతంగం జరుగుతున్నా కూడా విద్యాశాఖ అధికారులు ప్రయివేటు స్కూళ్లను తనిఖీ చేయడం లేదు. ఫీజుల వసూళ్లను ఆరా తీయడం, విద్యా హక్కు చట్టం అమలవుతుందా లేదా..? ఎంతమందికి ఉచిత విద్యను అందిస్తున్నారు.. అన్న అంశాలను పరిశీలించడం లేదు. దీంతో వీరి వ్యాపారం హైవే రోడ్డుపై రయ్యు మంటూ దూసుకెళ్తున్నట్టుగా ఉందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ స్కూల్లు డల్...ప్రయివేటు స్కూల్స్ ఫుల్

రంగురంగుల బ్రోచర్లు ఆకట్టుకునే మాటలతో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాలు అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నాయి. గవర్నమెంట్ స్కూల్లలో నుంచి ప్రయివేటు స్కూళ్లలోకి జాయినింగ్ చేసుకునేదాకా తల్లిదండ్రుల వెంటపడి మరీ వేధిస్తున్నారు. గవర్నమెంట్ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం 'బడిబాట ' కార్యక్రమాన్ని చేపడుతుంది. కానీ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో గవర్నమెంట్ స్కూల్లలో అడ్మిషన్లు పెరగడం లేదు.విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు తూతూ మంత్రంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, ప్రభుత్వ లక్ష్యానికి విరుద్ధంగా పట్టి లేనట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇదే అదునుగా ప్రయివేటు స్కూల్ల యాజమాన్యాలు వారి సిబ్బంది ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా తమ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్యను ప్రతి ఏటా గననీయంగా పెంచుకుంటున్నారు. దీంతో గవర్నమెంట్ స్కూల్లలో విద్యార్థుల సంఖ్య రాను రాను డల్ అయ్యి ..ప్రయివేటు స్కూళ్లలో స్ట్రెంత్ ఫుల్ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు విద్యా రంగాన్ని బలోపేతం చేసి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని పలువురు విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

రెవెన్యూ సమస్యలు పరిష్కారం కోసం నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలి

- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్ల బండి శశిధర్

నవతెలంగాణ-సిద్దిపేట కలెక్టరేట్



రాష్ట్ర ప్రభుత్వం ధరణిని భూమాతగా మారుస్తూ 20 సెక్షన్‌లతో చట్టాన్ని రూపొందించి ముసాయిదాను విడుదల చేసి పార్టీలు, ప్రజలు నుంచి అభిప్రాయం కోరిన నేపథ్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ముసాయిదా బిల్లు పైన చర్చ లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్లబండి శశిధర్ పాల్గొన్నారు. సీపీఐ(ఎం) నుంచి ప్రభుత్వం ప్రతిపాదించిన ముసాయి దాకు పలు సవరణలు, సూచనలు చేశారు. నూతన ఆర్ఓఆర్ ముసాయిదా బిల్లు 2024 చట్టంలో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం నోడల్ ఏజెన్సీలు ఏర్పాటు చేయాలి. పాసుపుస్తకాల చట్టం 1971లోని సెక్షన్ 26 ను ధరణి చట్టంలో రద్దు చేశారు. దీని మూలంగా సాగు దారులు, అనుభవం దారులు కాలం లేకపోవడంతో దశాబ్దాల తరబడి సాగులో ఉన్న వారు హక్కులు కోల్పోయారు. అందుకే తెలంగాణ రికార్డు ఆఫ్ రైట్స్ చట్టం 2024, 1971 పాస్ పుస్తకాల చట్టం లో సెక్షన్ 26 పునరుద్ధరణ చేయాలి. ముసాయిదా చట్టంలోని సెక్షన్ రెండులో 19 రకాల భూములకు పాస్ పుస్తకాలు ఇవ్వటానికి అంగీకరించిందని, ఇందులో పోడు భూములు చేర్చాలి ఆర్ఓఆర్ జాబితా గ్రామాల వారీగా తయారు చేయాలి. క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బందిని నియమించాలి. హైకోర్టు తీర్పు ప్రకారం సాదా బైనామాలు 2020 అక్టోబర్ 12కు ముందు వచ్చిన 2,76,693 దరఖాస్తులను ఆమోదించాలి. ఇప్పటికే ఫారం 10లో దరఖాస్తు చేసుకున్నారు. అర్హులందరికీ సాదా బైనామాలకు ఉచిత రిజిస్ట్రీ చేసి పట్టా పాస్ పుస్తకం ఇవ్వాలి. వన్ టైం సెటిల్మెంట్ గా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. 2011 భూ అధికృత రైతుల చట్టాన్ని పునరుద్ధరణ చేయాలి. ఈ చట్టం వల్ల కౌలు రైతులకు రుణ గుర్తింపు కార్డులు, పంట రుణాలు, పంటల బీమా, ప్రకృతి వైపరీత్యాల పరిహారం, ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి. తహసీల్దార్, ఆర్డీవోకు వ్యతిరేకంగా ఎవరైనా అప్పీల్ చేయదలచుకున్నచో మొదట కలెక్టర్ తదుపరి సీసీఎల్ఏకి మాత్రమే చేయాలి. అనే ముసాయిదా ప్రతిపాదన సరికాదని జిల్లా కలెక్టర్ అనేక విధులు నిర్వహించాల్సి ఉంటుంది. సకాలంలో అప్పీల్ స్వీకరించి, పరిష్కారించడానికి ఆలస్యం అవుతుంది. అందుకు ప్రతి జిల్లా కేంద్రంలో నోడల్ ఆఫీసర్ ను పెట్టి రెవెన్యూ సమస్యలు పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలి. అప్పీల్ చేసిన నెల రోజుల్లో సమస్య పరిష్కారించబడాలన్న నిబంధన ఉండాలి. జిల్లాలో అనేక గ్రామాల్లో 70, 80 ఏళ్ల క్రితం నుంచి సాగులో ఉన్న రైతుల కు పాస్ పుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత పొజిషన్ ఆధారంగా పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలి. ధరణి పోర్టల్ పెండింగ్ దరఖాస్తులు పరిష్కారం చేయాలి. స్లాట్ బుకింగ్ ద్వారా ప్రభుత్వం ఖజానాకు డబ్బులు చెల్లించి పాస్ పుస్తకాలు పొందలేక పోయిన వారికి డబ్బులు తిరిగి చెల్లించాలని కోరారు. సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు చొప్పరి రవికుమార్, నాయకులు చల్లారపు తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.

నార్కోటిక్ డ్రగ్స్ టెస్టింగ్ మిషన్‌తో మొదటి కేసు నమోదు

నవతెలంగాణ-ములుగు



నార్కోటిక్ డ్రగ్స్ టెస్టింగ్ మిషన్ ద్వారా ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానం ఉన్న ఇద్దరి వ్యక్తులపై టెస్టింగ్ నిర్వహించి జిల్లాలో మొదటి కేసు నమోదు చేయడం జరిగింది. అధికారులు సిబ్బంది వాహనాలు తనిఖీ నిర్వహించే సమయంలో అనుమానం ఉన్న వ్యక్తులను నార్కోటిక్ డ్రగ్స్ టెస్టింగ్ మిషన్లను ఉపయోగించాలి. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన బ్లాక్ స్పోర్ట్స్ ఏరియాలలో తనిఖీలు నిర్వహించినప్పుడు తప్పకుండా వీటిని ఉపయోగించాలి. డ్రగ్స్ రహిత జిల్లాగా చేయడమే మన ప్రధాన లక్ష్యం. మాదకద్రవ్యాల నిర్మూలన మనందరి బాధ్యత. డ్రగ్స్ మహమ్మారిని తరిమేద్దాం డ్రగ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు అందిద్దాం. మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూలి 2024 ఆగస్టు 22న సాయంత్రం 7 గంటలకు ములుగు మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉన్న పౌల్ట్రీ ఫార్మ్ వద్ద ఇద్దరు వ్యక్తులు బహిరంగంగా మద్యం సేవిస్తున్నారని నమ్మదగిన సమాచారం రాగా గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి, ములుగు ఎస్ఐ విజయ్ కుమార్, సిబ్బందితో కలిసి వెళ్లి తనిఖీలు నిర్వహించగా ఎలాంటి మద్యం దొరకలేదు వారి ప్రవర్తనలో అనుమానం వచ్చి నార్కోటిక్ డ్రగ్స్ టెస్టింగ్ మిషన్లతో టెస్ట్ చేయగా గంజాయి సేవించినట్లు రిపోర్టు రాగానే ఇద్దరు నిందితులు గంగబోయి స్వామి(23) నివాసం ములుగు, యూ. సురేష్ (22) గ్రామం ములుగు. ఇద్దరి నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన ములుగు ఎస్ఐ నార్కోటిక్ డ్రగ్స్ టెస్టింగ్ మిషన్లను జిల్లా వ్యాప్తంగా 100 కిట్లను పంపిణీ చేయడం జరిగింది. అధికారులు సిబ్బంది వాహనాలు తనిఖీ నిర్వహించే సమయంలో అనుమానం ఉన్న వ్యక్తులను నార్కోటిక్ డ్రగ్స్ టెస్టింగ్ మిషన్ల ద్వారా పరిశీలించాలని సూచించారు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గమనిస్తూ ఉండాలని తెలిపారు. యువత ఎంతో బంగారు భవిష్యత్తు కలిగి ఉండవలసిన వారు కొంతమంది చెడు మార్గాల వైపు ఆకర్షితులవుతున్నారని మత్తుకు అలవాటు పడి గంజాయి అలవాటు చేసుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారని వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలు సేవించేవారు వారి మానసిక స్థితిని కోల్పోయి నేరాలు చేసే అవకాశం ఉంటుందన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు మానవుల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతాయని నరాలు గుండె సహా ప్రధాన అవయవాలు దెబ్బతినే అవకాశం ఉన్నదని తెలిపారు. మాదకద్రవ్యాల విషయములో ఎంత పెద్ద వారు ఉన్న ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మాదకద్రవ్యాలకు యువతను దూరంగా ఉంచాలని డ్రగ్ రహిత తెలంగాణ సమాజం కొరకు అందరూ కృషి చేయాలని సూచించారు.

బీఆర్ఎస్‌కు రైతులు గుర్తుకురావడం విడ్డూరం

- మాజీ ఎమ్మెల్యే రసమయి వాఖ్యలపై మంకాలి ప్రవీణ్ మండిపాటు
- రైతులపై మాజీ ఎమ్మెల్యే రసమయిది మొసలి కన్నీరేనని విమర్శ

నవతెలంగాణ-బెజ్జంకి



పదేళ్ల అధికారంలో గుర్తుకురాని రైతులు కొద్ది నెలల కాలం ప్రతిపక్షంలో ఉంటేనే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు రైతాంగం గుర్తుకురావడం విడ్డూరమని యువజన కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మంకాలి ప్రవీణ్ మండిపడ్డారు. మానకొండూర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన రైతు ధర్నాలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన వాఖ్యలను శుక్రవారం మంకాలి ప్రవీణ్ ఖండించారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పేరునా జరిగిన దోపిడి, ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం, ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ యంత్రాల్లో రాయితీ అందించకుండా, కొనుగోలు కేంద్రాల్లో తాలు, తరుగు పేరునా రైతులను మోసం చేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని ప్రవీణ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రజల సమస్యలను గాలికి వదిలేసి నియంత పరిపాలన సాగించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి, నాయకులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పి ప్రతిపక్ష హోదా కల్పించారని, అధికారం కోల్పోతేనే బీఆర్ఎస్ నాయకులకు ప్రజలను, రైతాంగాన్ని గుర్తుకుచేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని ప్రవీణ్ సూచించారు. రైతులపై మాజీ ఎమ్మెల్యే రసమయిది మొసలి కన్నీరేనని ప్రవీణ్ విమర్శించారు. పదేళ్ల పరిపాలనలో అరకొరగా రూ.లక్ష రుణమాఫీ చేశామని ప్రగడ్బాలు పలికిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి దీటుగా 8 నెలల అనతికాలంలోనే రూ.2 లక్షల రుణమాఫీ వర్తింపజేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని హితవుపలికారు. తెలంగాణ రాష్ట్రమిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై వాఖ్యలు మానుకోవాలని ప్రవీణ్ బీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు.

సీజనల్ వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలి

- గజ్వేల్ సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాస్ కుమార్

నవతెలంగాణ-గజ్వేల్



గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం సంగాపూర్ గ్రామంలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే చేస్తూ సీజనల్ వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలతో గజ్వేల్ సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాస్ కుమార్ అన్నారు. మురికి నీటి గుంటలోనూ మురికి కాలువల్లోనూ డెమో ఫాస్ యాంటీ లార్వా, దోమల నిర్మూలన మందును పిచికారి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో ఇంటి పరిసరాలను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.. మురుగునీటి గుంటలు లేకుండా టైర్లు, ట్యూబులు పనికిరాని వస్తువులు కొబ్బరి చిప్పలు, పగిలిన కుండలు లేకుండా శుభ్రంగా ఉండాలని ఆయన చెప్పారు. దోమల నివారణకై నిద్రిస్తున్న సమయంలో వోడా మాస్, ఆల్ అవుట్ వాడుకోవాలని ఇంటి దర్వాజాలకు కిటికీలకు దోమతెరలు వాడాలని వర్షంలో ఎక్కువగా తడవకూడదని కూలర్స్‌లోని నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని అన్నారు. గ్రామంలో విష జ్వరాలు ఉన్నందున అంగన్వాడీ కేంద్రంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయబడిందన్నారు. ఎవరికైనా జ్వరాలు వచ్చినట్లయితే అంగన్వాడీ కేంద్రం వద్ద డాక్టర్ బృందాన్ని సంప్రదించాలని అన్నారు . ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ ఈఓ సురేందర్, ఎంఎల్‌హెచ్ పి.భాగ్యశ్రీ, స్థానిక ఏఎన్ఎం దీవెనమ్మ, ఉమా, ఎపిడమిక్ సేల్ సభ్యులు దేవసాని, వాసుదేవ్, డి.నాగరాజు, కే.దుర్గా గౌడ్, ఫీల్డ్ వర్కర్ ఎన్.రమేష్, ఆశా వర్కర్లు జుబేదాబేగం, సుజాత, మహేశ్వరి, అమృత రిసోర్స్ పర్సన్స్ అరుణ, రజిని, పాల్గొని ఇంటింటికి ఫీవర్ సర్వేను చేసి జ్వరంతో బాధపడుతున్న కేసులను గుర్తించి ఇద్దరినీ గజ్వేల్ హాస్పిటల్‌కు పరీక్షల నిమిత్తం రావాలన్నారు.

పత్తిలో గులాబి రంగు పురుగు నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

నవతెలంగాణ-నంగునూరు



నంగునూరు మండలంలోని సిద్దన్నపేట గ్రామంలో జాగృతి ప్రాజెక్టులో భాగంగా యల్డీసీ, దేశ పాండే, బాయిర్ క్రాప్ సైన్స్ కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు పత్తిలో వచ్చు గులాబి రంగు పురుగు గురించి రైతులకు వివరించారు. బేయర్ క్రాఫ్ సైన్స్ మేనేజర్ డి.లక్ష్మినారాయణ మాట్లాడుతూ పత్తి పంటకు గులాబీ రంగు పురుగు వచ్చే అవకాశం ఉన్నదని రైతులు విత్తిన 45 రోజుల నుంచి గులాబి రంగు పురుగు ఉనికిని గమనించడానికి లింగాకర్షక బుట్టలు అమర్చాలని తెలిపారు. ఎల్డీసీ కంపెనీ ప్రతినిధి బి.రాఘవ రెడ్డి మాట్లాడుతూ పత్తి నాణ్యత కాపాడుకొని మంచి దిగుబడి పొందాలని చెప్పారు.దేశపాండే ప్రతినిధి బి.సతీష్ మాట్లాడుతూ రైతులు అందరూ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం ద్వారా గులాబీ పురుగు నివారణ చేసుకుని మంచి దిగుబడి పొందాలని చెప్పారు.

మైనారిటీలకు మేలు చేసింది బీఆర్ఎస్సే

- బీఆర్ఎస్ మైనారిటీ సెల్ నాయకులు వజీర్, మొహిజ్



నవతెలంగాణ-సిద్ధిపేట

గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మైనారిటీలకు ఎంతో మేలు చేసిందని బీఆర్ఎస్ మైనార్టీ సెల్ నాయకులు వజీర్, మొహిజ్ అన్నారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మైనార్టీ సెల్ నాయకులు మాట్లాడతూ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కొంతమంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ మైనారిటీలకు ఏమి చేయలేదు అంటున్నారని, అది పూర్తిగా అవాస్తవమని తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఒక మైనార్టీని నియమించాడని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో షాదీ ముబారక్, రంజాన్ తోఫా వంటి పథకాలను మైనార్టీల సంక్షేమం కోసం అమలుపరిచారని, ఈ ప్రభుత్వం వాటిని పూర్తిగా నిలిపి వేసిందని తెలిపారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సిద్ధిపేట సమీపంలో మూడు ఎకరాల స్థలాన్ని ముస్లిమ్స్ కబరేస్తాన్ కోసం తన సొంత నిధులతో కొనిచ్చారని గుర్తు చేశారు. అలాగే ఎక్కడా లేనివిధంగా సిద్దిపేటలో హజ్ హౌస్ నిర్మించారన్నారు. మైనారిటీ గురుకులాల్లో పెండింగ్లో ఉన్న బిల్లులు ఇప్పటికీ రావడం లేదు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ప్రకటించిన విధంగా ముస్లిం మైనారిటీ డిక్లరేషన్ అమలు పరచాలని డిమాండ్ చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లే మీకు హరీశ్ రావు ను విమర్శించే స్థాయి లేదన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మైనార్టీ సెల్ నాయకులు సయ్యద్, బాబా, తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలను సందర్శించిన ఎంఈఓ





-ప్రధానోపాధ్యాయుడి డిప్యూటేషన్ పై సర్దుబాటు చేస్తామని సూచన
-మధ్యహ్న భోజనాన్ని పరిశీలించిన ఎంఈఓ

నవతెలంగాణ-బెజ్జంకి

నవతెలంగాణ కథనానికి విద్యాశాఖ అధికారులు స్పందించారు. శుక్రవారం 'నేలపైనే విద్యార్థుల చదువులు' శీర్షికతో నవతెలంగాణ కథనాన్ని ప్రచురించింది. జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకు ఎంఈఓ పావని మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. మన ఊరు-మన బడి ప్రణాళిక ప్రకారం డబుల్ డెస్కులను ప్రభుత్వం అందజేస్తుందని, విద్యార్థులు అసౌకర్యానికి గురవ్వకుండా బెంచీలను ఏర్పాటు చేయనున్నట్టు ఎంఈఓ తెలిపారు. మండలంలో సుమారు 33 ఉపాధ్యాయ ఖాళీలున్నాయని ప్రధానోపాధ్యాయుడి డిప్యూటేషన్ పై పునరాలోచన చేసి మండల కేంద్రంలోని పాఠశాలలో విద్యాబోధనకు ఇబ్బందులు తలెత్తకుండా సర్దుబాటు చేయనున్నట్టు ఎంఈఓ సూచించారు. అనంతరం పాఠశాలలోని మధ్యాహ్న భోజనాన్ని ఎంఈఓ పరిశీలించారు.

సిద్ధార్థలో 'జాతీయ స్పేస్ డే' వేడుకలు



నవతెలంగాణ-దుబ్బాక

దుబ్బాక పట్టణ కేంద్రంలోని సిద్ధార్థ కాన్సెప్ట్ స్కూల్‌లో టీఆర్ఎస్ఎంఎ ఆధ్వర్యంలో శుక్రవారం 'జాతీయ స్పేస్ డే' వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇస్రో చేపట్టిన అనేక ప్రయోగాలను విద్యార్థులు ఉపన్యాసం ద్వారా వివరించారు. శాస్త్ర సాంకేతిక ప్రయోగాలను వివరిస్తూ పాఠశాల ఆవరణలో రంగవల్లులు వేశారు. అనంతరం దుబ్బాక మండలంటీఆర్ఎస్ఎంఎ అధ్యక్షుడు కే.రవీందర్ మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్ననాటి నుంచే సృజనాత్మకతను అలవర్చుకోవాలన్నారు. విద్యలో నైపుణ్యాన్ని పెంపొందించుకొని సమస్యలకు పరిష్కారాన్ని వెతకాలని సూచించారు. శాస్త్ర సాంకేతిక విషయాల పట్ల మరింత అవగాహన పెంపొందించుకోవాలన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉన్నారు

పరిస్థితి విషమించి వ్యక్తి మృతి



- పురుగుల మందు సేవించి ఆత్మహత్యయత్నం

నవతెలంగాణ-బెజ్జంకి

చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని బెజ్జంకి క్రాసింగ్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టేకు మీనయ్య(47) మటన్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అప్పుచేసి నూతన ఇంటి నిర్మాణం చేపట్టడం,మటన్ వ్యాపారం వల్ల సుమారు రూ.10 లక్షల వరకు అప్పులు పెరగడంతో తీర్చడం ఎట్లాని మనస్తాపానికి గురై 2024 ఆగస్టు 20న పురుగుల మందు సేవించి ఆత్మహత్యయ్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుమారుడు మేరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యందు గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుని పెద్ద కుమారుడు టేకు తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ క్రిష్ణారెడ్డి తెలిపారు.

ఏఈఓ సబిహాకు వీడ్కోలు



నవతెలంగాణ-అక్కన్నపేట

అక్కన్నపేట మండల రైతు వేదికలో గత ఏడు ఏళ్ల నుంచి పనిచేసిన ఏఈఓ సబిహ పందిల్లా క్లస్టర్‌కు బదిలీపై వెళ్తున్నారు. ఈ సందర్భంగా అక్కన్నపేట మండలంలోని కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించి ఆమెకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుల మాట్లాడుతూ ఏడు ఏళ్ల నుంచి రైతులతో ఎంతో అన్యోన్యంగా ఉంటూ వారి సమస్యలన్నీ తీర్చిందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగికి బదిలీలు అనేవి తప్పనిసరి అని, సబిహ ఇక్కడ నుంచి వెళ్లడం బాధగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ ముత్యాల సంజీవరెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు మల్లారెడ్డి, గిరిజన నాయకులు తిరుపతి నాయక్, మోహన్ నాయక్, ఎంపీడీవో జయరాం, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.

బెస్త నర్సింలుకు అండగా ఉంటాం

- ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి



నవతెలంగాణ-మిరుదొడ్డి

మండలంలోని కొండాపూర్‌కు చెందిన బెస్త నర్సింలు కుటుంబ ానికి అండగా ఉంటామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. నిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు సీఎం సహాయనిధి క్రింద మంజూరైన రూ.1.2 లక్షల ఎల్‌ఓసీని ఎమ్మెల్యే అందించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకు లు నంట బాపూ రెడ్డి , గుండం రాజమహేందర్ రెడ్డి, ఉన్నారు.

జానపద సామ్రాట్ అవార్డు గ్రహీత అందే భాస్కర్





నవతెలంగాణ-మిరుదొడ్డి

జానపద అవార్డు గ్రహీత సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అందే గ్రామానికి చెందిన అందే భాస్కర్‌కు దక్కింది. అవార్డును తెలంగాణ రాష్ట్ర సబండవర్ణాల కళాకారుల భాషా సాంగ్స్ హరికృష్ణ తెలంగాణ రాష్ట్ర మ్యూజిక్ అకాడమీ సంక్షేమ ఆధ్వర్యంలో జానపద సామ్రాట్ అవార్డును అందించారు. ఈ సందర్భంగా అందే భాస్కర్ మాట్లాడుతూ డప్పు చప్పుళ్ళు ఆటపాట తెలుగు రాష్ట్రాలను ఆకట్టుకునేలా ప్రత్యేక దర్శనం చేయడం పట్ల అవార్డు అందించడం జరిగిందని తెలిపారు. 2024లో డప్పు దర్శనంలో ఎన్నో అవార్డులు అందుకున్న భాస్కర్ ను సిద్దిపేట జిల్లా ఎంతగానో అభిమానులు, గ్రామస్తులు అభినందించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాంస్కృతిక పర్యటన శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్, హోం శాఖ మంత్రి మంగళపూడి అనిత, చలనచిత్ర నటుడు హాస్య బ్రహ్మానందం, రైటల్స్ అకాడమీ చైర్మెన్ రమణమూర్తిలు పాల్గొన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేత



నవతెలంగాణ-మిరుదొడ్డి

నిరుపేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో అండగా ఉందని మాజీ కో ఆప్షన్ సభ్యులు హైమద్ మాజీ ఉపసర్పంచ్ దిలీప్ రెడ్డి అన్నారు. అల్వాల గ్రామానికి చెందిన గడీల విజయలక్ష్మి కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేద ప్రజలకు ఎన్నో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించటం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తోని సాధ్యమైందని అన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటూ పేద ప్రజలకు సేవ చేయడానికి ఎంతగానో దోహద పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్వాల బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ప్రసాద్, మల్లయ్య ,గణేష్ ,ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి ఎల్ఓసీ అందజేసిన నాగపురి కిరణ్



నవతెలంగాణ-చేర్యాల

చేర్యాల మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎలికట్టె శ్రీనివాస్ తల్లి లక్ష్మి మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఉందని గ్రామస్తుల ద్వారా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ తెలుసుకొని చికిత్స నిమిత్తం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ద్వారా రూ.2 లక్షల 50వేల ఎల్ఓసీని మంజూరు చేయించి శుక్రవారం బాధిత కుటుంబానికి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ జనగామ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి అవసరం ఉన్న తమను కలిస్తే చేతనైనంత సహాయం చేస్తానని ముఖ్యంగా వైద్య పరంగా మేలు జరిగే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొంగరి వెంకటస్వామి, శ్రీనివాస్ రెడ్డి, అంజయ్య, మైసయ్య, బాల మల్లయ్య, శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నూతన ఆర్ఓఆర్ 2024 ముసాయిదా బిల్లు పై చర్చ వేదిక





- జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి

నవతెలంగాణ-సిద్దిపేట కలెక్టరేట్

శుక్రవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో తెలంగాణ ప్రభుత్వ నూతన ఆర్ఓఆర్ 2024 ముసాయిదా బిల్లుపై చర్చ వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి మాట్లాడుతూ తెలంగాణ నూతన ఆర్ఓఆర్ 2024 ముసాయిదా బిల్లు గురించి మేధావులకు, అడ్వకేట్‌లకు, ప్రజా ప్రతినిధులకు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు, జర్నలిస్టులకు, ప్రజలకు అవగాహన కల్పించి చట్టంలో పొందుపరచవలసిన 20 అంశాలలో వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడం కోసం చర్చ వేదిక నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ చర్చా వేదికలో మీరు ఇచ్చిన సలహాలు, సూచనలను ప్రతి ఒక్కటి రికార్డు చేయడం జరిగిందని ఆ వివరాలను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. ఈ వేదికలో ముందుగా జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, దుబ్బాక తహసీల్దార్ వెంకటరెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నూతన ఆర్ఓఆర్ 2024 ముసాయిదా బిల్లులోని 20 అంశాలను వివరించారు. ఈ సందర్భంగా అడ్వకేట్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు, జర్నలిస్టులు, ట్రెసా (తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్) ప్రతినిధులు వేరువేరుగా మాట్లాడుతూ కొత్త చట్టంలో భూ రికార్డులు ఆన్లైన్లో పాటు ఆఫ్ లైన్‌లో కూడా ఉంచాలని, రైతు కుటుంబం అన్నప్పుడు కుటుంబానికి సరియైన వివరణ పొందుపరచాలని, లీగల్ విల్ డీడ్ చేసినప్పుడు దానినే ప్రామాణికంగా చేసుకొని రిజిస్ట్రేషన్ చేయాలని, ప్రయివేటు భూములతో పాటు ప్రభుత్వ భూములకు, దేవాదాయ భూములకు కూడా కాస్తుదారు ఉండాలని, రెవెన్యూ అధికారులు వివిధ పనులతో బిజీగా ఉంటారు. కాబట్టి భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారాలు సబ్ రిజిస్ట్రార్ల ద్వారా మాత్రమే జరిగేలా చూడాలని, సవరణ రిజిస్టర్ ప్రజలకు అందుబాటులో ఉంచాలని, హిడెన్ ఫైల్స్ అనేవి ఉండరాదని, ధరణిలో జరిగిన పొరపాట్లను ఆర్డీవో ద్వారా పరిశీలించి సరి చేసే అధికారం కల్పించాలి. భూ సమస్యల శాశ్వత పరిష్కార వేదిక జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయాలని, జవాబుదారితనంతో కూడిన వీఆర్ఓ వ్యవస్థను మళ్ళీ ప్రవేశపెట్టాలని, క్షేత్ర స్థాయిలో రెవెన్యూ రికార్డులపై ఆజమాయిషీ తహసీల్దార్ వద్దనే ఉండాలని, రికార్డ్స్ కరెక్షన్ ఆప్షన్ ఆర్డీఓకు ఇవ్వాలని, విల్ డీడ్ చేసినప్పుడు సాక్షులను విచారించి రిజిస్ట్రేషన్ చేయాలని, మున్సిపల్ ప్రాంతాలలో నాలాలు చెరువులు కబ్జాకు గురి కాకుండా ఎఫ్టీఎల్, బఫర్ జోన్ మ్యాపులు రూపొందించాలని, అప్పీల్ అధికారాలు ఆర్డీఓకు జాయింట్ కలెక్టర్ కి పెట్టాలని, రెవిన్యూ కోర్టులకు బదులుగా రిటైర్డ్ జడ్జీలు లేదా రిటైర్డ్ కలెక్టర్లు లేదా రిటైర్డ్ జాయింట్ కలెక్టర్లతో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, ఆర్ఓఆర్ 2024 యాక్టును ధరణి రిఫరెన్స్‌కు బదులుగా 2017 రికార్డు ప్రకారం రూపొందించాలని, వివాదాస్పద అంశాలను నిర్ణీత సమయంలోనే పరిష్కరించాలని, ఇప్పుడున్న సాదా బైనామా కేసులను ఆరు నెలల్లో పరిష్కరించి కొత్త సాదా బైనామాలు జరగకుండా చూడాలని, ఎస్ఐసీ ద్వారా ఆర్ఓఆర్ చట్టాన్ని అమలు చేయాలనే తదితర, సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ ఆర్డీవోలు సదానందం, బన్సీలాల్ రామ్మూర్తి, కలెక్టరేట్ ఏవో రెహమాన్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, బార్ అసోసియేషన్ సభ్యులు, ట్రెసా సభ్యులు, జర్నలిస్టులు, ప్రజలు, రెవెన్యూ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో రాష్ట్రానికి ఆదర్శం

- డిపో ఆకస్మిక తనిఖీ చేసిన ఈడీ
- రికార్డులు పరిశీలించిన ఈడీ సి.వినోద్ కుమార్



నవతెలంగాణ-గజ్వేల్ రూరల్

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో సంస్థకు ఆదాయం సమకూర్చడంలో రాష్ట్రంలో నెంబర్ వన్ గా నిలిచిందని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి. వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపోను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆఫీసులో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిపో ఆవరణలో ఒక మొక్క నాటి, డిపో లోని అన్ని సెక్షన్ల సూపెర్వైజర్స్, ఇతర సిబ్బందినీ పలకరించారు. డిపో పెర్ఫార్మన్స్ పరిశీలించమని, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో రాఖీ ఫెస్టివల్ ఛాలెంజ్ లో భాగంగా ఉద్యోగులు అందరు అంకితభావంతో పని చేశారన్నారు. స్టేట్ లెవెల్ లో అత్యుత్తమమైన, 148.85, (ఆక్యుపెన్సీ రేషియో) తెచ్చినందుకు ఉద్యోగులులను ప్రశంసించారు. అలాగే కృషి చేస్తూ డిపో అభివృద్ధికి పాటుపడాలని కోరారు. మహాలక్ష్మి పథకం వచ్చాక కండక్టర్, డ్రైవర్ ఒత్తిడి లో పని చేస్తూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో ని రాష్ట్రం లోనే 1వ స్థానం లో నిలిపినందుకు వారి శ్రమను కొనియాడారు. జీపీపీ పరిధిలోని ప్రయాణికులకు అనుగుణంగా బస్సు లు నడిపేందుకు అలాగే కొన్ని ట్రిప్స్ పెంచేందుకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చమన్నారు. డిపో మేనేజర్ తో సహా ప్రతి ఒక్కరు సంస్థ ఆదేశాలను పాటిస్తూ ముందుకు సాగాలన్నారు. డిపో ఆదాయాన్ని పెంచే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమం లో డిపో మేనేజర్ పావన్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ బి.బాబు నాయక్, మెకానికల్ సూపెర్వైసర్ ఎండీ.జమీల్, డిపో సిబ్బంది, పాల్గొన్నారు.

భవిష్యత్తులో విద్యార్థులు గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలి

- సీవీ రామన్ పాఠశాల ప్రిన్సిపాల్ కాయిత నారాయణరెడ్డి



నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్

భవిష్యత్తులో విద్యార్థులు గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశానికి సేవలు అందించాలని సర్ సీవీ రామన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రిన్సిపల్ కాయిత నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో విద్యార్థులకు భారతీయ అంతరిక్ష కార్యక్రమాలకు సంబంధించిన వివిధ నమూనాలను ప్రదర్శించారు. విద్యార్థు లు భారత అంతరిక్ష రంగంలో సాధిం చిన విజయాలకు సంబంధించిన చంద్ర యాన్-1,2,3, మంగళయాన్, గగన్ యాన్,ఆదిత్య ఎల్-1, వివిధ రాకెట్ లు పీఎస్ఎల్వీ జీఎస్ఎల్వీ, ఎస్ఎల్వీ, ఎంఎల్వీ, ఆర్యభట్ట వంటి శాటిలైట్ నమూనాలను ప్రదర్శించి వాటి గురించి వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పిల్లలకు అంతరిక్షరంగము పై అవగాహన పెంపొందించడానికి జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు.

టీబీ లక్షణాలపై అవగాహన

- టీబీ అలర్ట్ ఇండియా ఇంపాక్ట్ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్
- గ్రామాల్లో టీబీ వారియర్స్ ఏర్పాటు



నవతెలంగాణ-దుబ్బాక రూరల్

టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు గ్రామాల్లో టీబీ వారియర్స్ ఏర్పాటు చేసినట్లు, టీబీ వ్యాధిపై ప్రజల్లో ఉన్న భయాందోళన తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. టీబీ వ్యాధి లక్షణాలున్న వారికి చికిత్సను అందించి ఉచితంగా మందులు అందజేస్తున్నట్లు టీబీ అలర్ట్ ఇండియా ఇంపాక్ట్ జిల్లా ప్రోగ్రామ్ అధికారి శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ పీహెచ్‌సీని శుక్రవారం ఆయన సందర్శించి టీబీ కార్యక్రమంపై ఆరా తీసి టీబీ ఛాంపియన్‌లతో మాట్లాడారు. అనంతరం తిమ్మాపూర్ పీహెచ్‌సీ వైద్యాధికారి సయ్యద్ ముద్దస్సిర్ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లకు, సిబ్బందికి, టీబీ వారి యర్స్ కు అవగాహన చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడు తూ టీబీ లక్షణాలు ఉన్న వారు మీ దగ్గరలోని ఆశ వర్కర్లకు గాను తిమ్మాపూర్ పీహెచ్సి వైద్యాధికారినీ సంప్రదించా లన్నారు. టీబీ ఛాంపియన్స్ ద్వారా గ్రామాల్లో టీబీ లక్షణాలు ఉన్న వారిని తొందర గుర్తించి చికిత్స అందించి, హాస్పిటల్లో ఉచితంగా మందులు అందజేస్తామన్నారు. అధిక వ్యాధి లక్షణాలున్న వారికి మెరుగైన వైద్యానికి జిల్లా ఆస్పత్రిలో చేర్పుతామన్నారు.ఈ కార్య క్రమంలో హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ యశోద, సూపర్వైజర్ శ్యామల, ఆశలు, టీబీ చాంపియన్స్, ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు

విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలి

- కమ్మరపల్లి ప్రభుత్వ పాఠశాలకు ఎల్ఈడీ బహుకరణ
- చీకోడు తాజా మాజీ ఎంపీటీసీ లచ్చమ్మగారి రాంరెడ్డి



నవతెలంగాణ-దుబ్బాక రూరల్

దుబ్బాక మండల పరిధిలోని కమ్మర్ పల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు ఎల్ఈడీ టీవీని చీకోడు తాజా మాజీ ఎంపీటీసీ లచ్చమ్మగారి రాంరెడ్డి శుక్రవారం బాహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్ లైన్ పాఠాలు వీక్షించడానికి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పడంతోనే ఎల్ఈడీ టీవీని కొనుగోలు చేసి ఇచ్చానని చెప్పారు. ఆన్ లైన్ పాఠాలు వినడానికి విద్యార్థులకు ఎల్ఈడీ టీవీ ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. టీచర్లు బోధించే పాఠాలే కాకుండా డిజిటల్ పాఠాలతో మంచి మెలుకువలు, స్కిల్స్ నేర్చుకోవచ్చన్నారు. విద్యను కష్టంతో కాకుండా ఇష్టంతో, క్రమ శిక్షణతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ప్రతి విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు తల్లిదండ్రులు, గురువులు, పెద్దలను గౌరవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ కనకయ్య, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు జానకిరాములు, టీచర్ భాగ్యలక్ష్మి, సీఆర్పీ నాగరాజు, తదతరులు పాల్గొన్నారు.

పనులు నాణ్యతగా ఉండాలి

- మున్సిపల్ కమిషనర్ నరసయ్య





నవతెలంగాణ-గజ్వేల్

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో జరిగే అభివృద్ధి పనులు నాణ్యతగా ఉండాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నరసయ్య అన్నారు. శుక్రవారం సాయంత్రం మున్సిపల్ పరిధిలోని 18వ వార్డులో సీసీ రోడ్డు పనులను, అదేవిధంగా నాలుగో వార్డులో రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్ల పొదలను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా సీసీ రోడ్ల పనుల నాణ్యతగా ప్రమాణాలు పాటించాలని కోరారు. అదేవిధంగా మున్సిపల్ పరిధిలోని పలు వార్డులో రోడ్డుకు అడ్డంగా ఉన్న పొదలను తొలగించి సమస్యను పరిష్కరిస్తున్నమన్నారు. ఎంఆర్ఎఫ్ షోరూమ్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న పొదలను తొలగించినట్లు పేర్కొన్నారు. అభివృద్ధికి ప్రజలు సహకరించవలసిన అవసరం ఉందని అన్నారు.

చోరీ కేసులో నిందితుడికి జైలు శిక్ష



నవతెలంగాణ-రాయపోల్

గ్రామ దేవతల గుళ్ళల్లో దొంగతనం చేసిన కేసులలో నేరస్తునికి గజ్వేల్ అడిషనల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ 1 ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ.2 వేలు జరిమాన విధించడం జరిగిందని రాయపోల్ ఎస్ఐ విక్కుర్తి రఘుపతి అన్నారు. శుక్రవారం నిందితుడిని కోర్టు తీర్పు అనంతరం జైలుకు పంపించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామానికి చెందిన చిట్యాల రాజిరెడ్డి ఈ ఏడాది మే నెలలో అనాజీపూర్, రాంసాగర్ గ్రామాలలో ఉన్న పెద్దమ్మ దేవాలయాల తాళాలు పగలగొట్టి అందులో ఉన్న బంగారు వస్తువులు, డబ్బులు దొంగలించుకుని పోయినాడు. కేసు విచారణ పూర్తి చేసి రాజిరెడ్డిని అరెస్టు చేసి జ్యుడిషియల్ డిమాండ్ కు పంపించడం జరిగింది. కేసు పరిశోధన పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ వేయడం జరిగింది. గజ్వేల్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జడ్జి బి.ప్రియాంక ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత నేరస్తుడు నేరం చేసినాడని రుజువైనందున నేరస్తునికి 1ఏడాది జైలు శిక్ష, 2వేలు జరిమానా విధించడం జరిగిందన్నారు. నేరస్తునికి జైలు శిక్ష పడడానికి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజయ్ సుధా, కోర్టు కానిస్టేబుల్ మురళి, కోర్టులైజనింగ్ లోకేష్, ఎస్ఐ రఘుపతి కీలక పాత్ర వహించారు. నేరస్తునికి జైలు శిక్ష పడడానికి కీలక పాత్ర వహించిన అధికారులను సిబ్బందిని గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి, తొగుట సీఐ లతీఫ్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

అవినీతిని ప్రశ్నంచడంవల్లే ఎమ్మెల్యేపై విమర్శలు

- టీపీసీసీ నాయకుడు రాసూరి మల్లికార్జున్



నవతెలంగాణ-బెజ్జంకి

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకుని మానకొండూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రసమయి పాల్పడిన అవినీతి, అక్రమాలపై ప్రశ్నించడంవల్లే ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని టీపీసీసీ నాయకుడు రాసూరి మల్లికార్జున్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యేగా పనిచేసిన పదేళ్లలో అసలైన అర్హులకు సంక్షేమ పథకాలు అందించిన దాఖలాలు రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ నాయకులకు లేవని మల్లికార్జున్ విమర్శించారు. పవిత్రమైన వైద్య వృత్తిలో సాగించి తోచిన విధంగా నిరుపేద లను ఆదుకున్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను విమర్శించే అర్హత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు లేదని మల్లికార్జున్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేయలేదని ధర్నాలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారా యణకు రుణమాఫీ వర్తించిందని ఆరోపణలు చేయడం రైతులను తప్పుదోవ పట్టించడమేనని రాసూరి ఆరోపించారు

బ్లాక్ డే నిర్వహించిన ఉపాధ్యాయులు



నవతెలంగాణ-గజ్వేల్

ఉద్యోగుల పాత పెన్షన్ విధానాన్ని కాలరాస్తూ గత ప్రభుత్వం 2014 ఆగస్టు 23న జీవో 28ను అమలులోకి తెచ్చి నూతన పెన్షన్ స్కీమ్‌ను అమలులోకి తెచ్చిన సందర్భంగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయులు నల్ల బడ్జీలు ధరించి విధులకు హాజరు అయ్యారు. జీవో 28ను దహనం చేశారు. గజ్వేల్‌లో కూడా స్థానిక ప్రభుత్వ సమీకృత కార్యాలయంలో ఉద్యోగులు నిరసన ప్రదర్శన నిర్వహించి జీవో 28ను దహనం చేశారు. పాత పెన్షన్‌ను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమ లో రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి మల్లికార్జున్, జిల్లా ఉపాధ్యక్షులు రాజు, గజ్వేల్ మండల అధ్యక్షులు షేక్ బిలాల్, కమలాకర్, తదితరులు పాల్గొన్నారు.

లలితా పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు



నవతెలంగాణ-సిద్ధిపేట

అష్టలక్ష్మి సహిత లలితా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం సందర్భంగా లలితా పరమేశ్వరి అమ్మవారికి, అష్టలక్ష్మి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు కృపాకరాచార్యులు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ సామూహిక కుంకుమార్చనలు నిర్వహించడం జరిగిందని, అమ్మవారికి పెద్ద సంఖ్యలో భక్తులు ఓడి బియ్యం సమర్పించుకున్నారని తెలిపారు. ఆలయ నిర్వాహకులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ శ్రావణమాసం సందర్భంగా అష్టలక్ష్మి సహిత లలితా పరమేశ్వరి దేవాలయంలో అష్టలక్ష్మి హోమాలు, సామూహిక చక్ర సహిత కుంకుమార్చనలు జరుగుతాయని తెలిపారు